అనుదినం... జనస్వరం
www.navatelangana.com
నవతెలంగాణ
మంగళవారం 20-08-2024
సమగ్ర తెలుగు దినపత్రిక
సంపుటి : 10 సంచిక : 182
Published from Rangareddy, Hyderabad, Khammam, Karimnagar
12 పేజీలు వెల : 6.50

ఏచూరికి స్వల్ప అస్వస్థత

ఎయిమ్స్‌లో చేరిక



న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజుల నుంచి కాస్తా నీరసంగా ఉన్నారు. దీంతో సోమవారం నాడు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తూ మార్గమధ్యలో ఎయిమ్స్‌లో చూపించుకున్నారు. వైద్యులు ఆయనను అడ్మిట్ అవ్వమని సూచించారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యపరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

సౌర వెలుగులు మరింత భారం

ప్రయివేటు ఉత్పత్తిదారులకు కొమ్ము కాస్తున్న కేంద్ర సర్కార్

ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణం

మాడ్యూల్స్ దిగుమతులపై ఆంక్షలు

కృత్రిమ కొరత సృష్టించి ధరల పెంపు

అసాధారణ లాభాలు దండుకుంటున్న కంపెనీలు

పంచభూతాలతో పక్కా వ్యాపారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, తన అనుయాయులకు అధికలాభాలు కట్టబెట్టాలనే కాంక్షతో మితిమీరిన ఆంక్షలు విధించి, జనం జేబులు కొల్లగొట్టేందుకు సహకారాన్ని అందిస్తోంది. దానిలో భాగంగానే సోలార్ విద్యుదుత్పత్తికి కీలకమైన పీవీ మాడ్యూల్స్‌ను నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోరాదని ఆంక్షలు విధించింది. దానితో అతితెలివి ప్రదర్శించే కార్పొరేట్ కంపెనీలు ఆ మాడ్యూల్స్‌కు అవసరమైన విడిభాగాలను వేర్వేరుగా భారతదేశంలోకి దిగుమతి చేసుకొని, ఇక్కడ అసెంబుల్డ్ చేసి, 90 శాతం లాభాలతో దేశీయంగా విక్రయించేస్తున్నాయి. దీనితో సోలార్ విద్యుత్ యూనిట్ ధరలు అమాంతం పెరిగి, సామాన్యులకు భారంగా మారతాయని విద్యుత్‌రంగ నిపుణుల ఎంత మొత్తుకున్నా మోడీ సర్కార్ పెడచెవిన పెడుతుండటం ఆందోళన కలిగించే అంశమే!



నవతెలంగాణ-న్యూఢిల్లీ

ఓ వైపు సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న మోడీ ప్రభుత్వం మరోవైపు దానిని నీరుకార్చేలా ఆదేశాలు జారీ చేస్తోంది. దేశీయంగా మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యం తగినంతగా లేదు. దీనితో దిగుమతులపై ఆంక్షలు విధించింది. అదే సమయంలో మడ్యూల్స్ విడిభాగాలను వేర్వేరుగా దిగుమతులు చేసుకొనేందుకు అనుమతించింది. దీంతో దేశీయ ఉత్పత్తిదారులు విదేశాల నుంచి విడిభాగాలను తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటితో మాడ్యూల్స్ అసెంబుల్ చేసి అధిక ధరలకు అమ్మేస్తూ, లాభాలు గడిస్తున్నారు. అవే సౌర విద్యుత్ మాడ్యూల్స్‌ను నేరుగా దిగుమతి చేసుకుంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి. దాన్ని కాదని, విడిభాగాల దందాను మోడీ సర్కార్ ప్రోత్సహిస్తోంది. కనీసం దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే వరకైనా, పూర్తిస్థాయి విదేశీ మాడ్యూల్స్ దిగమతికి అనుమతించాలని విద్యుత్‌రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఆ సూచనను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవట్లేదు. దేశంలోని సోలార్ పీవీ మాడ్యూల్ పరిశ్రమలో దేశీయ కంపెనీలు అసాధారణ లాభాలు దండుకుంటున్నాయనీ, దీనివల్ల రాబోయే కాలంలో సౌర విద్యుత్ ఛార్జీలు మోయలేనంత భారం కాబోతున్నాయని విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ దీనిపై పునరుద్ధాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖలో ఏ మాత్రం చలనం కనిపించడం లేదు. ప్రభుత్వ అనుమతి పొందిన దేశీయ ఉత్పత్తిదారుల జాబితా నుంచే సోలార్ ప్రాజెక్టులు మాడ్యూల్స్‌ను పొందాల్సి ఉంటుందని నిబంధన విధించింది. ఈ జాబితా రాకముందే దేశీయ ఉత్పత్తిదారుల లాభాపేక్షపై కేంద్ర విద్యుత్, పునరుద్ధాదక ...3లో

ఆ ఐదు కంపెనీలదే హవా

వారీ ఎనర్జీస్, అదానీ సోలార్, నాస్కామ్‌లో లిస్ట్ అయిన రెన్యూ పవర్, అమెరికాకు చెందిన ఫస్ట్ సోలార్, టాటా పవర్ కంపెనీలు ప్రభుత్వ జాబితాలో ఉన్నాయి. మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో వీటి వాటా దాదాపు యాభై శాతం వరకూ ఉంటుంది. విదేశీ పోటీదారులతో పోలిస్తే దేశీయ ఉత్పత్తిదారులు సోలార్ మాడ్యూల్స్‌పై 90 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ ధరల వ్యత్యాసం ఇటీవలి సంవత్సరాలలో మరింత అధికమవుతోంది. ముఖ్యంగా చైనా నుండి దిగుమతి అవుతున్న మాడ్యూల్స్‌తో పోలిస్తే దేశీయ కంపెనీల మాడ్యూల్స్ ధర చాలా ఎక్కువగా ఉంది. 2021-22 తొలి త్రైమాసికంలో ధరల వ్యత్యాసం 6 శాతం మాత్రమే ఉండగా 2023-24 తొలి త్రైమాసికంలో యాభై శాతానికి చేరింది. క్రిసిల్ డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ వ్యత్యాసం దాదాపు రెట్టింపు అయింది.

ప్రతి ఆడబిడ్డను గౌరవించాలి

వినూత్నంగా రాఖీ వేడుకలను నిర్వహించిన సీతక్క

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాఖీ పండుగను పురస్కరించుకుని మంత్రి సీతక్క మంచి సందేశం ఇచ్చారు. సమాజంలో ప్రతి ఆడబిడ్డను గౌరవించాలన్న సందేశంతో రక్షాబంధన్ వేడుకను చేపట్టారు. సోమవారం ఉదయం సీఎం రేవంత్ నివాసంలో రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క ఆ తర్వాత అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎంఎల్‌ఏలు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు రాఖీలు కట్టారు. మంత్రి హెూదాను ...11లో





రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఉప ఎన్నికల అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ కార్యాలయానికి వచ్చి కొద్ది సేపు మంత్రులతో గడిపారు. రాజ్యసభలో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 12 స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు ...11లో

తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ విగ్రహమా ?

భవిష్యత్తులో రాజీవ్, ఇందిరా పేరుతో ఉన్న పథకాలను మారుస్తాం

ఎయిర్‌పోర్టుకు తెలంగాణ మహనీయుడి పేరు పెడతాం : కేటీఆర్



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టొద్దనీ, ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు కోరారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ తల్లికి కేటాయించిన స్థానంలో ఏర్పాటు చేస్తున్న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తాము అధికారంలోకి రాగానే తరలిస్తామని స్పష్టం ...11లో

గురుకుల పాఠశాలలకు కొత్త హంగులు

రూ.5 వేల కోట్లతో 30 ప్రదేశాల్లో 120 పాఠశాలల నిర్మాణం



పాఠశాలల స్థల సేకరణ, డిజైన్లు త్వరగా పూర్తి చేయాలి

29 లోగా వసతుల కల్పనపై చెక్ లిస్టు ఇవ్వాలి

హాస్టల్లో చదివే ప్రతీ విద్యార్థి మంచంపైనే పడుకోవాలి : సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్ భవనాల నిర్మాణాల కోసం ఆయా నియోజకవర్గాల్లో కావలసిన స్థలాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని స్థలాన్ని సేకరించి డిజైన్లు వేయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యాశాఖ ...2లో

లైంగిక దాడే...

శరీరంపై తీవ్రమైన గాయాలు

కోల్‌కతా వైద్యురాలి పోస్టుమార్టం నివేదిక

నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్..సీబీఐకి హైకోర్టు అనుమతి

ట్రైనీ వైద్యురాలి డైరీలో ఏముంది..? 3లో



వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం తేవాలి

సీపీఐ(ఎం) డిమాండ్

న్యూఢిల్లీ : వైద్య సిబ్బంది రక్షణకు తక్షణమే ఒక సమగ్ర చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం వుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో యువ వైద్యురాలు పనిచేసే చోట అత్యంత దారుణంగా, పాశవికంగా లైంగికదాడి జరిగి, హత్య చేయడంపై దేశవ్యాప్తంగా డాక్టర్లు ముఖ్యంగా జూనియర్ డాక్టర్ల నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళనలు, నిరసనలు చూస్తుంటే యువ మహిళా బాధితురాలికి సంఘీభావం తెలియచేయడమే కాకుండా డాక్టర్లు ఎంత అభద్రతా వాతావరణంలో, ఏ మాత్రం సురక్షితంగా లేని పరిస్థితుల్లో పనిచేస్తున్నారో వెల్లడవుతోందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. వైద్య సిబ్బంది నిరసనలు, ఆందోళనలకు ప్రజా మద్దతు కూడా విస్తృతంగా లభిస్తోంది. వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్‌పై అత్యవసరంగా స్పందించడానికి బదులుగా మోడీ ప్రభుత్వం ఈ విషయంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం దురదృష్టకరమని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. వైద్య వర్గాలతో చర్చలు, సంప్రదింపులు జరిపి ఇక ...11లో

ఫొటో మధుర జ్ఞాపకాలకు ప్రతీక

అది భావాన్ని పలికిస్తుంది



ఫొటోలు లేకపోతే న్యూస్ పేపరే లేదు

ఆ వృత్తి కష్టమైనదే..

వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు

ప్రపంచ ఫొటోగ్రఫీ వేడుకల్లో మంత్రి పొంగులేటి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

నేడు తీసిన ఫొటో రేపటికి ఓ మధుర జ్ఞాపకానికి ప్రతీకగా ఉంటుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు సోమవారం గ్రీన్ పార్క్ హెూటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ...11లో

స్వాతంత్ర్య సమరయోధుల పేరుతో భూదోపిడీ

4542 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లు, బ్యాంకు లోన్లు

ప్రభుత్వ పెద్దల అండదండలు

గతంలో పట్టాలు రద్దు చేసినా..భూముల్లోనే తిష్ట

15 ఏండ్లుగా సాగుతున్న భూబాగోతం



నవతెలంగాణ-మిర్యాలగూడ

పేదవాడికి నివాసముండేందుకు గుడిసెంత జాగా కోసం ఎన్నో పోరాటాలు.. ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తోంది.. కానీ, కబ్జాదారులు మాత్రం ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. అయితే, ఇవి ఏమీ ప్రభుత్వ అధికార యంత్రాంగానికి పట్టడం లేదు. ఇందులో దారుణమేమంటే.. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య యోధుల పేరుతో భూదోపిడీ జరగడం. ఇందులో కబ్జాదారులకు రెవెన్యూ అధికారుల సహకారమూ ఉండటం గమనార్హం. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మరీ బ్యాంకు రుణాలు పొందిన ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బడా రాజకీయ నాయకుల అండదండలతో పాటు కొంత మంది రెవెన్యూ అధికారుల చేతివాటం ప్రదర్శించి నిజమైన యోధులకు టోకరా వేస్తూ నకిలీ సమరయోధులు 4542 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములను దోచేశారు. గతంలో స్థానికుల ఫిర్యాదుతో అధికారులు విచారించి పట్టాలు రద్దు చేసినా అక్రమార్కులు మాత్రం అక్కడే తిష్టవేశారు. 15 ఏండ్లుగా ఈ భూబాగోతం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సమస్య లోకాయుక్తకు చేరింది. దామరచర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే ...11లో

రాష్ట్ర సాధనలో కోదండరామ్ పాత్ర కీలకం

- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
- రవీంద్రభారతిలో రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభ

నవతెలంగాణ-కల్చరల్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ కోదండరామ్ పాత్ర కీలకమని, ఉద్యమంలో ప్రజల మద్దతు కూడగట్టి సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ సాగర హారం వంటి కార్యక్రమాలను విజయవంతం చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన కోదండ రామ్‌కు హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన వేదికపై సోమవారం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. సభలో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కోదండరామ్ కషిని విస్మరించి పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు.

గురుకుల పాఠశాలలకు కొత్త హంగులు

(మొదటిపేజీ తరువాయి)

అధికారులను ఆదేశించారు. ఈ వార్షిక సంవత్సరం రూ. 5 వేల కోట్లతో 30 కాంప్లెక్స్‌లో 120 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల ఉన్నత అధికారులతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర, దేశ సంపదగా ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. మానవ వనరులను అభివృద్ధి చేసుకోవటానికి బడ్జెట్‌లో విద్యకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

అందుకు తగ్గట్టుగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలన్నారు. ఎనిమిది నెలల్లో ఈ భవనాలను పూర్తి చేయటానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 100శాతం అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు.

ప్రతి విద్యార్థికి మంచం

ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టల్, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకోవాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 1,029 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు మంచాలు, పరుపులు, చద్దర్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంత మందికి కావాలి అనే జాబితాను త్వరగా తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. వాటిని పరిశీలించి వెంటనే కొనుగోలు చేయటానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రతి గురుకుల పాఠశాలతో పాటు ప్రభుత్వ హాస్టల్‌లోని విద్యార్థినీ, విద్యార్థులకు మూత్రశాలలు, స్నానాల గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్, డోర్లు, కిటికీలు వాటి నుంచి దోమలు రాకుండా ఉండడానికి మెష్ జాలీ ఏర్పాటు చేయాలన్నారు. వీటన్నిటిని క్రోఢీకరిస్తూ విద్యార్థుల సౌకర్యాల కల్పనపై చెక్ లిస్టు తయారు చేయాలని సూచించారు. చెక్ లిస్టును ప్రతి హాస్టల్లో ప్రదర్శించాలన్నారు. గురుకులాల భవనాల అద్దె డబ్బులను త్వరలోనే చెల్లిస్తామనీ, అయితే భవనాల యజమానులు విద్యార్థుల సౌకర్యాల కల్పనకు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. చెక్ లిస్టును ఈ నెల 29 లోగా సమర్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల విడుదలపై సానుకూలం

విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విజ్ఞప్తికి భట్టి సానుకూలంగా స్పందించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిల జాబితాను తనకు అందజేయాలని అధికారులకు సూచించారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఏడాది నిర్ణీత గడువులోగా ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారులదేనని గుర్తు చేశారు. ఈ వార్షికోత్సవంలో బీసీలకు 800, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 500 మంది విద్యార్థులకు చొప్పున ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

పెద్దాపూర్ పాఠశాలపై సమీక్ష

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన తర్వాత అక్కడ తీసుకున్న చర్యల గురించి గురుకులాల సెక్రటరీ రమణకుమార్‌ను ఆరా తీశారు. విద్యార్థులకు మంచాలు, పరుపులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా కింద పడుకోటానికి వీలులేదనీ, ప్రస్తుతం ఉన్న భవనాలు సరిపోకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించారు.

పాఠశాల మైదానం ల్యాండ్ లెవెల్ చేయాలనీ, విద్యార్థినీ విద్యార్థులకు అందుబాటులోనే మూత్రశాలలు, బాత్రూంల నిర్మాణం చేపట్టాలన్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీ, కావాల్సిన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. నూతన భవనాల నిర్మాణం కోసం కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, అలుగు వర్షిని, శరత్, తదితరులు పాల్గొన్నారు.

Krishna Bhima Samruddhi Local Area Bank Limited.

KBS BANK — REACHING THE UNREACHED

Business Growth : 9.38%
Return of Equity : 19.27%
Gross NPA : 1.87%
Net NPA :0.00%
Provision Coverage Ratio : 100%

Performance Highlights FY 2023-24

Corp & Regd. Off: 1-98/8 to 11/FC/501 and 1-98/8 to 11/FC/502, 5th Floor, Fortune Chambers, Image Garden Function Hall Lane, Silicon Valley, Madhapur, Hyderabad -500 081, Ph.: 040-4192 3047
CIN: U65910TG1999PLC031162, www.kbsbankindia.com. email: info@kbsbankindia.com

BALANCE SHEET AS ON	31-March-2024	31-March-2023
CAPITAL AND LIABILITIES		
Capital	13,42,22,620	13,42,22,620
Reserves and Surplus	78,14,11,947	62,15,27,810
Deposits	4,92,42,38,544	4,51,08,79,102
Borrowings	-	-
Other Liabilities and Provisions	41,99,15,705	31,73,02,996
Total	6,25,97,88,816	5,58,39,32,528
ASSETS		
Cash and Balances with Reserve Bank of India	11,75,32,925	10,82,45,153
Balances with Banks and Money at Call and Short Notice	77,47,48,718	64,85,94,186
Investments	1,17,77,27,939	99,53,85,925
Advances	4,03,98,45,353	3,68,42,12,203
Fixed Assets	3,20,22,668	2,91,01,949
Other Assets	11,79,11,213	11,83,93,112
Total	6,25,97,88,816	5,58,39,32,528
Contingent Liabilities	47,60,949	27,01,290
Bills for Collection	-	-

PROFIT AND LOSS ACCOUNT FOR THE PERIOD ENDED	31-March-2024	31-March-2023
I. INCOME		
Interest Earned	77,73,42,490	66,26,36,873
Other Income	11,77,15,205	12,79,89,948
Total	89,50,57,695	79,06,26,821
II. EXPENDITURE		
Interest Expended	33,12,84,939	26,12,38,272
Operating Expenses	32,23,54,409	29,07,46,757
Provisions and Contingencies	8,04,21,603	7,85,52,137
Total	73,40,60,951	63,05,37,166
III. PROFIT / LOSS		
Net Profit/(Loss) for the Year	16,09,96,744	16,00,89,655
Add: Profit/(Loss) Brought Forward	45,00,19,979	32,04,98,257
Total	61,10,16,723	48,05,87,912
IV. APPROPRIATIONS/TRANSFERS		
Statutory Reserve	3,22,22,589	3,20,41,040
Capital Reserve	-	-
Investment Fluctuation Reserve	-	-
Interim and Proposed Dividend	-	-
Tax on Dividend	-	-
Staff Welfare Fund Reserve	12,50,000	12,50,000
Balance Carried Over to Balance Sheet	57,75,44,134	44,72,96,872
Total	61,10,16,723	48,05,87,912

INDEPENDENT AUDITOR'S REPORT

To the Members
KRISHNA BHIMA SAMRUDDHI LOCAL AREA BANK LIMITED
Hyderabad
Report on audit of the Standalone Financial Statements

Opinion

1.We have Audited the accompanying standalone financial statements of KRISHNA BHIMA SAMRUDDHI LOCAL AREA BANK LIMITED ('the Bank'), which comprise the Balance Sheet as at 31st March 2024, the Statement of Profit and Loss and the Statement of Cash Flows for the year then ended, and notes to the financial statements including a summary of significant accounting policies and other explanatory information. Incorporated in these financial statements are the returns for the year ended on that date of all 29 branches Audited by us.

2.In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid standalone financial statements give the information required by the Banking Regulation Act, 1949 as well as the Companies Act, 2013 in the manner so required for banking Companies and are in conformity with the accounting principles generally accepted in India and give a true and fair view

a.in case of the Balance sheet, of the state of affairs of the Bank as at 31st March 2024;

b.its profit in case of Profit and Loss account for the year ended on that date; and

c.in case of statement of cash flows for the year ended on that date.

Basis for Opinion

3.We conducted our Audit in accordance with the Standards on Auditing (SAs) specified under section 143(10) of the Companies Act, 2013. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Bank in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with the ethical requirements that are relevant to our Audit of the financial statements under the provisions of the Companies Act, 2013 and the Rules there under, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the Code of Ethics. We believe that the Audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion.

Key Audit Matters

4.Key Audit matters are those matters that, in our professional judgment, were of most significance in our Audit of the financial statements of the current period. These matters were addressed in the context of our Audit of the financial statements as a whole, and in forming our opinion thereon, and we do not provide a separate opinion on these matters.

Sl.No.	Key Audit Matter	How our Audit addressed the Key Audit Matter
1.	**Income Recognition and Asset Classification** Classification of Advances and Identification of and provisioning of Non-performing Advances in accordance with the RBI guidelines Advances include Cash credits, Overdrafts loans repayable on demand and Term loans. These are further categorized as secured by Tangible assets (including advances against Books debts), covered by Bank / Government Guarantees and unsecured advances. Advances constitute 65.98% of the Bank's total assets. They are, inter-alia, governed by income recognition, asset classification and provisioning (IRAC) norms and other circulars / directives issued by the RBI from time to time which provides guidelines related to classification of Advances into performing and non-performing Advances (NPA). The Bank classifies these Advances based on IRAC norms as per its accounting policy No. 2.1(b). Identification of performing and non-performing advances involves establishment of proper mechanism. The Bank accounts for all the transactions related to Advances in its Information Technology System (IT System) viz. B@ncs 24X7 which also identifies whether the advances are performing or non-performing. Further, NPA provision is done manually. The carrying value of these advances (net of provisions) may be materially misstated if, either individually or in aggregate, the IRAC norms are not properly followed. Considering the nature of the transactions, regulatory requirements, existing business environment, estimation/judgment involved in valuation of securities, it is a matter of high importance for the intended users of the Standalone financial statements. Considering these aspects, we have determined this as a Key Audit Matter. Accordingly, our Audit was focused on income recognition, asset classification and provisioning pertaining to advance due to the materiality of the balances.	Our Audit approach towards advances with reference to the IRAC Norms and other related circulars / directives issued by RBI and also internal policies and procedures of the Bank includes the testing of the following: - The accuracy of the data input in the system for income recognition, classification into performing and non-performing Advances and provisioning in accordance with the IRAC Norms in respect of the all 29 branches Audited by us; - Existence and effectiveness of monitoring mechanisms such as Internal Audit, Systems Audit, Credit Audit and Concurrent Audit are as per the policies and procedures of the Bank; We have examined the efficacy of various internal controls over advances to determine the nature, timing and extent of the substantive procedures and compliance with the observations of the various Audits conducted as per the monitoring mechanism of the Bank and RBI inspection. In carrying out substantive procedures at all the 29 branches Audited by us, we have examined all large advances/stressed advances while other advances have been examined on a sample basis including review of valuation reports of independent valuers provided by the Bank's management. We have also relied on the reports of External IT system Audit experts with respect to the business logics / parameters inbuilt in B@ncs 24X7 for tracking, identification and stamping of NPAs and provisioning is calculated manually.

Responsibilities of Management and Those Charged with Governance for the Standalone Financial Statements

5.The Bank's Board of Directors is responsible for the matters stated in section 134(5) of the Companies Act, 2013 with respect to the preparation of these standalone financial statements that give a true and fair view of the financial position, financial performance and cash flows of the Bank in accordance with the accounting principles generally accepted in India, including the Accounting Standards specified under section 133 of the Act, and provisions of Section 29 of the Banking Regulation Act, 1949 and circulars and guidelines issued by the Reserve Bank of India('RBI') from time to time. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Bank and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Bank's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Bank or to cease operations, or has no realistic alternative but to do so.

Auditor's Responsibilities for the audit of the Financial Statements

6.Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an Auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an Audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an Audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional scepticism throughout the Audit. We also:

- Identify and assess the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform Audit procedures responsive to those risks, and obtain Audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtain an understanding of internal control relevant to the Audit in order to design Audit procedures that are appropriate in the circumstances. Under section 143(3)(I) of the Companies Act, 2013, we are also responsible for expressing our opinion on whether the Bank has adequate internal financial controls system in place and the operating effectiveness of such controls.
- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the Audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Bank's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our Auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the Audit evidence obtained up to the date of our Auditor's report. However, future events or conditions may cause the Bank to cease to continue as a going concern.
- Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.
- Materiality is the magnitude of the misstatements in the standalone financial statements that, individually or aggregate, makes it probable that the economic decisions of a reasonably knowledgeable user of the financial statements may be influenced. We consider quantitative materiality and qualitative factors in
  (i) planning of the scope of our audit work and evaluating the results of our work; and
  (ii) to evaluate the effect of any identified misstatement in the financial statements.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the Audit and significant Audit findings, including any significant deficiencies in internal control that we identify during our Audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the Audit of the financial statements of the current period and are therefore the key Audit matters. We describe these matters in our Auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

7.The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in accordance with the provisions of Section 29 of the Banking Regulation Act, 1949 and Section 133 of the Companies Act, 2013.

8.As required by sub-section (3) of section 30 of the Banking Regulation Act, 1949, we report that:

a. we have obtained all the information and explanations which, to the best of our knowledge and belief, were necessary for the purpose of our Audit and have found them to be satisfactory;

b. the transactions of the Bank, which have come to our notice, have been within the powers of the Bank;

c. the returns received from the offices; and branches of the Bank have been found adequate for the purposes of our Audit.

d. the profit and loss account shows a true balance of profit for theyear then ended.

9. Further, as required by section 143(3) of the Act, we report that

a. we have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit;

b. In our opinion, proper books of account as required by law have been kept by the Bank so far as it appears from our examination of those books.

c. The reports on the accounts of the branch offices of the Bank Audited under section 143(8) of the Act by us have been properly dealt with by us in preparing this report;

d. The Balance Sheet, the Statement of Profit and Loss and the Statement of Cash Flows dealt with by this report are in agreement with the books of account.

e. In our opinion, the aforesaid standalone financial statements comply with the Accounting Standards specified under Section 133 of the Act, to the extent they are not inconsistent with the accounting policies prescribed by RBI.

f. On the basis of written representations received from the directors as on 31 March 2024 and taken on record by the Board of Directors, none of the directors is disqualified as on 31 March 2024 from being appointed as a director in terms of Section 164(2) of the Act.

g. With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Bank and the operating effectiveness of such controls, refer to our separate Report in "Annexure A"

h. With respect to the other matters to be included by the Auditor's in the Auditor's report in accordance with the requirement of section 197(16) of the Companies Act, 2013 as amended:

In our opinion and to the best of our information and according to explanation given to us, remuneration paid or payable by the company to the directors during the year is in accordance with the section 197 of the Companies Act, 2013.

i. with respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, in our opinion and to the best of our information and according to the explanations given to us:

i. The Bank does not have any pending litigations which would impact its financial position

ii. The Bank did not have any long-term contracts including derivative contracts for which there were any material foreseeable losses and

iii. There were no amounts which were required to be transferred to the Investor Education and Protection Fund by the Bank.

iv.

a. The management has represented that, to the best of its knowledge and belief, no funds have been advanced or loaned or invested (either from borrowed funds or share premium or any other sources or kind of funds) by the Company to or in any other persons or entities, including foreign entities ("Intermediaries") with the understanding, whether recorded in writing or otherwise, that the Intermediary shall: Directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever ("Ultimate Beneficiaries") by or on behalf of the Company or Provide any guarantee, security or the like to or on behalf of the Ultimate Beneficiaries.

b. The management has represented, that, to the best of its knowledge and belief, no funds have been received by the Company from any persons or entities, including foreign entities ("Funding Parties"), with the understanding, whether recorded in writing or otherwise, that the Company shall Directly or indirectly, lend or invest in other persons or entities identified in any manner whatsoever ("Ultimate Beneficiaries") by or on behalf of the Funding Party or Provide any guarantee, security or the like form or on behalf of the Ultimate Beneficiaries; and

c. Based on such Audit procedures as considered reasonable and appropriate in the circumstances, nothing has come to our notice that has caused us to believe that the representations under sub-clause (d) (i) and (d)(ii) contain any material mis-statement.

v. No Dividend has been declared or paid during the year by the Company.

vi. The Bank has used such accounting software for maintaining its books of account which has a feature of recording Audit trail (edit log) facility and the same has been operated throughout the year for all transactions recorded in the software and the Audit trail feature has not been tampered with and the Audit trail has been preserved by the company as per the statutory requirements for record retention

"Annexure A" to the independent Auditor's report of even date on the standalone financial statements of KRISHNA BHIMA SAMRUDDHI LOCAL AREA BANK LIMITED

Report on the Internal Financial Controls Over Financial Reporting under Clause (i) of Sub-section 3 of Section 143 of the Companies Act, 2013

1. We have Audited the internal financial controls over financial reporting of KRISHNA BHIMA SAMRUDDHI LOCAL AREA BANK LIMITED ('the Bank') as at 31 March 2024 in conjunction with our Audit of the standalone financial statements of the Bank for the year ended on that date.

Management's Responsibility for Internal Financial Controls over Financial Reporting

2. The Bank's management is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Bank considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India. These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to Bank's policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013 ("the Act").

Auditor's Responsibility

3. Our responsibility is to express an opinion on the Bank's internal financial controls over financial reporting based on our Audit. We conducted our Audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the "Guidance Note") and the Standards on Auditing, to the extent applicable to an Audit of internal financial controls, both issued by the Institute of Chartered Accountants of India. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the Audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting were established and maintained and if such controls operated effectively in all material respects.

4. Our Audit involves performing procedures to obtain Audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our Audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the Auditor's judgement, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error.

5. We believe that the Audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our Audit opinion on the Bank's internal financial controls system over financial reporting.

Meaning of Internal Financial Controls over Financial Reporting

6. A Bank's internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A Bank's internal financial control over financial reporting includes those policies and procedures that (1) pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company; (2) provide reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of financial statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the Bank are being made only in accordance with authorisations of management and directors of the Bank; and (3) provide reasonable assurance regarding prevention or timely detection of unauthorised acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

Inherent Limitations of Internal Financial Controls over Financial Reporting

7. Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Opinion

8. In our opinion, the Bank has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at March 31, 2024, based on the internal control over financial reporting criteria established by the Bank considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India.

Date : 25.04.2024
Place: Hyderabad
UDIN: 24233858BKAZON1051

For ASK & Co.
Chartered Accountants
FR No: 013735S
Sd/-
N.S. krishna
Partner
M.No. 233858

Place : Madhapur
Date : April 25, 2024

In terms of our report of even date
For ASK & Co. Chartered Accountants Firm Regn. No. 0137355
N.S. Krishna Partner M.No. 233858, UDIN: 24233858BKAZON1051

For and on behalf of Board of Directors:

Narsi Reddy Vangala	Jagan Mohan Vedantham	Geetha Mikkilineni	Durga Prasad Donepudi	J Murali Krishna	P A Pattanaik
Director	**Director**	**Director**	**Managing Director**	**General Manager & Chief Financial Officer**	**Company Secretary**
DIN 08685359	DIN 00821049	DIN 02743437	DIN 07031463		

రక్షాబంధన్

చిన్నారులు రాఖీ కడుతుంటే ప్రధాని మోడీ నవ్వులు



పాఠశాలల విద్యార్థులతో కలిసి రక్షా బంధన్‌ను జరుపుకున్న రాష్ట్రపతి ముర్ము



జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ జవానుకు రాఖీ కడుతున్న బాలికలు



లైంగిక దాడే...

కోల్‌కతా వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదిక



కోల్‌కతా : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి, హత్యకు సంబంధించిన పైశాచిక ఘటనలో బాధితురాలి పోస్ట్‌మార్టం నివేదిక దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలను బయట పెట్టింది. 'ఇండియా టుడే' పత్రికకు లభించిన అటాప్సీ నివేదిక ప్రకారం వైద్యురాలిపై లైంగిక దాడి జరిగిందని, ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని రూఢీ అయింది. మృతురాలి తల, ముఖం, మెడ, చేతులు, జననేంద్రియంపై 14 గాయాలు ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది.

'బాధితురాలి గొంతు నొక్కడంతో ఉక్కిరిబిక్కిరి అయి మరణించింది. దీనిని హత్యగానే పరిగణించాలి. ఆమెను బలత్కారం చేయడాన్ని బట్టి చూస్తే లైంగిక దాడి జరిగిందనే భావించాలి. జూనియర్ వైద్యురాలి జననేంద్రియంపై తెల్లని, చిక్కటి, జిగట ద్రవం కన్పించింది. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టింది. రక్తస్రావం జరిగింది. శరీరంలో ఫ్రాక్చర్స్ ఏమీ లేవు. రక్త నమూనాలను, శరీరంలోని ఇతర ద్రవాలను మరిన్ని విశ్లేషణల కోసం పంపారు' అని పోస్ట్‌మార్టం నివేదిక వివరించింది. కాగా కోల్‌కతా ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.

లై డిటెక్టర్ టెస్ట్‌కు హైకోర్టు అనుమతి

జూనియర్ వైద్యురాలిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ విన్నపానికి కోల్‌కతా హైకోర్టు అనుమతినిచ్చింది.

ఆగస్టు 9న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏండ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై లైంగికదాడికి పాల్పడి హత్య చేశారు. హాస్పిటల్ సెమినార్ హాల్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కాగా, ఆ హాస్పిటల్‌లో వాలంటీర్‌గా పని చేస్తున్న సంజయ్ రాయ్‌ను నిందితుడిగా అనుమానించి పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం జరిగిన రోజు రాత్రి 11 గంటల సమయంలో మద్యం సేవించడానికి ఆస్పత్రి వెనుక ప్రదేశానికి అతడు వెళ్లాడు. అతను అక్కడ మద్యం సేవిస్తూ పోర్న్ చూసేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు అదే రోజు రాత్రి సంజయ్ రాయ్ చాలాసార్లు ఆస్పత్రి ప్రాంగణంలోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. నేరం చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి, సంఘటనా స్థలంలోని రక్తం మరకలను కడిగేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉదయం 4:45 గంటలకు సెమినార్ గది నుంచి అతడు బయటకు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు.

ఆ డైరీలో ఏముంది..?

లైంగికదాడి, హత్య ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెబుతున్నారు. "మా అమ్మాయి బ్యాగులో ఎప్పుడూ పర్సనల్ డైరీ ఉంటుంది. దాన్ని మేం ఎప్పుడూ చదవలేదు. హాస్పిటల్ నుంచి వచ్చాక తను రోజూ మాతో అన్ని విషయాలు పంచుకుంటుంది. ఘటన తర్వాత తన డైరీని చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉంది. దానికి సంబంధించిన ఫొటో నా వద్ద ఉంది" అని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. అయితే, అందులో ఏముందనే విషయాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు. ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని సీబీఐ తమకు సూచించినట్టు తెలిపారు.

నాల్గో రోజూ సీబీఐ ఇంటరాగేషన్

వరుసగా నాల్గవ రోజైన సోమవారం కూడా సీబీఐ అధికారులు ఆర్‌జికార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను ప్రశ్నించారు. శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి వరకు అనేక గంటల పాటు విచారణ సాగింది.

సీబీఐ ప్రశ్నలివే

ఈ హత్యను ఆత్మహత్య అని డిక్లేర్ చేయడానికి ఎందుకు అంత తొందరపడ్డారు ?, మీరు కూడా డాక్టరే కదా, సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలు సురక్షితంగా వుంచాలని మీకు తెలియదా? నేరమని తెలిసి కూడా అవన్నీ తారుమారు కావడానికి ఎలా అనుమతించారు? ఎవరి సలహా మీద కుటుంబానికి సమాచారం అందించారు, అందులో వాస్తవాలను ఎందుకు దాచిపెట్టారు?, కుటుంబానికి సమాచారం అందించేందుకు అంత ఆలస్యం ఎందుకైంది? కుమార్తె మృత దేహాన్ని చూపించడానికి ఎందుకు అంత ఆలస్యం జరిగింది ? ఆస్పత్రిలోభద్రతా ఏర్పాట్లు ఏమున్నాయి? సంఘటన జరిగిన వెంటనే మీరెందుకు రాజీనామా చేశారు? దానికి గల కారణాలేంటి? అంటూ పలు ప్రశ్నలను సీబీఐ అధికారులు వేశారు. అయితే సందీప్‌ఘోష్ వీటికి ఇంకా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వాల్సి వుందని అధికారులు పేర్కొంటున్నారు.

కొనసాగుతున్న నిరసనలు

మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని ఉరి తీయాలని, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతునే వున్నాయి.

న్యాయం జరిగేలా జోక్యం చేసుకోండి

- 'కోల్‌కతా కేసు'పై పద్మ అవార్డు గ్రహీతలు
- ప్రధాని మోడీకి 70 మంది లేఖ

న్యూఢిల్లీ : గత వారం కోల్‌కతాలోని ఒక ఆస్పత్రిలో యువ వైద్యురాలిపై జరిగిన దారుణమైన లైంగికదాడి, హత్య కేసులో కనీసం 70 మంది పద్మ అవార్డు గ్రహీతలు స్పందించారు. ప్రధాని మోడీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లేఖ రాశారు. "మన దేశాధినేతగా ఈ ఆందోళనకరమైన పరిస్థితిని పరిష్కరించటానికి మీ తక్షణ, వ్యక్తిగత జోక్యాన్ని మేము వేడుకుంటున్నాము. ఇటువంటి క్రూరత్వ చర్యలు ఆరోగ్య సంరక్షణ, వైద్య నిపుణుల సేవ పునాదులను కదిలిస్తాయి. హింసను.. ముఖ్యంగా మహిళలు, బాలికలు, హింసను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని ఎత్తి చూపుతాయి" అని పద్మ అవార్డు గ్రహీత డాక్టర్లు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పద్మ అవార్డు గ్రహీత డాక్టర్లలో రేడియాలజిస్ట్ డాక్టర్ హర్ష్ మహాజన్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం.వి పద్మ శ్రీవాస్తవతో పాటు పలువురు ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులను రక్షించటానికి ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లను కఠినంగా వర్తింపజేయటం, లైంగిక హింసకు పాల్పడేవారికి కఠినమైన, కాలపరిమితితో కూడిన శిక్షలు, ఆస్పత్రులు, వైద్య సంస్థలలో మెరుగైన భద్రతా చర్యలు వంటి చర్యలను వారు సూచించారు. "వైద్యులు, వైద్య నిపుణులు, వైద్య సంస్థలపై హింసా నిరోధక బిల్లు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని త్వరగా రూపొందించి, అమలు చేయాలని మేము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. బిల్లు 2019 నుంచి సిద్ధంగా ఉన్నది. కానీ ఆమోదం ఇంకా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడలేదు. ఈ విషయంలో ఆర్డినెన్స్‌ను తక్షణమే తీసుకురావచ్చని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఆరోగ్య సంరక్షణలో పని చేస్తున్న వారందరి కోసం బిల్లును త్వరగా ఆమోదించాలి. దేశంలోని వ్యవస్థలు నిర్భయంగా, బాధపడే రోగుల సేవలో పనిచేయగలవు" అని లేఖ వివరించింది. కాగా, ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అన్ని ఆస్పత్రుల భద్రతా ప్రోటోకాల్‌లను విమానాశ్రయాలలో అందించిన భద్రత స్థాయికి పెంచటంతో పాటు, హింస నుంచి ఆరోగ్య కార్యకర్తలను రక్షించటానికి కేంద్ర చట్టాన్ని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖ రాసింది.

మమతకు విశ్వసనీయత శూన్యం

కోల్‌కతా ఘటనలో నిందితులను దాచే ప్రయత్నం : బృందా కరత్



న్యూఢిల్లీ : కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి లైంగికదాడి, హత్య కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి విశ్వసనీయత శూన్యమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్ సోమవారం పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనను తాను రక్షించుకోవడంతో పాటు, నిందితులను దాచాలనుకుంటున్నారన్నారు. టీఎంసీ ఎంపీల వాంగ్మూలాలు వింటుంటే తామే వైద్యులమంటూ తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, కేసు వాస్తవికత గురించి వెల్లడించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటి దృష్ట్యా ఈ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి విశ్వసనీయత శూన్యమని స్పష్టం చేస్తున్నాయన్నారు. రాజ్యసభ ఎంపీ సుఖేందు రారు ఈ కేసులో కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నించారు, అయితే పోలీసులు వెంటనే ఆయనకు కూడా సమన్లు జారీ చేశారన్నారు.

మైసూరులో మైసూరు మెడికల్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన డాక్టర్లు, అండర్ గ్రాడ్యుయేట్లు అందరూ గాంధీ స్క్వేర్ వరకు ఆదివారం ప్రదర్శన నిర్వహించి, మానవహారం నిర్మించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, సంస్థలను హింస నుండి కాపాడేందుకు తక్షణమే కేంద్ర రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో బీచ్ రోడ్‌లో ఆదివారం డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేబూనారు.

డాక్టర్ గుర్తింపు వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించడం, ముఖ్యమంత్రి మమతను బెదిరించారన్న ఆరోపణలపై కోల్‌కతాలో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ విద్యార్థి కీర్తి శర్మ, ముఖ్యమంత్రిని హత్య చేయాలంటూ పోస్టులు పెట్టాడు. పైగా బాధితురాలి ఫోటోను వివరాలను కూడా వెల్లడించాడని పోలీసులు చెప్పారు.

కోల్‌కతాలో వరుసగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో బెంగాల్ సమాజంలోని వివిధ వర్గాల ప్రముఖులతో అత్యవసర సమావేశాన్ని బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను వారికి తెలియచేసి, వారి అభిప్రాయాలు కోరేందుకు ఈ సమావేశం నిర్వహించారు.

మరోవైపు సీనియర్ డాక్టర్లు కునాల్ సర్కార్, సువర్ణ గోస్వామిలు సోమవారం పోలీసులు ముందు హాజరయ్యారు. వారు ఈ ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు. తామేమీ నేరం చేయలేదని, న్యాయం చేయాలని కోరామని డాక్టర్ సర్కార్ వ్యాఖ్యానించారు.

కలకత్తా హైకోర్టు న్యాయవాదుల నిరసన ప్రదర్శన

బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కలకత్తా హైకోర్టు న్యాయవాదులు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, శిక్ష విధించాలని కోరుతున్నారు. ఈ కేసులోని అన్ని కోణాలను సీబీఐ విచారించాలని, విచారణ ఎంత వేగంగా జరుగుతుందనేది న్యాయస్థానంపై ఆధారపడి వుందని మరో న్యాయవాది నరేంద్ర పేర్కొన్నారు.

ఉపాధ్యాయ ఉద్యమంలో బలరాం సేవలు ఎనలేనివి

- ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
- చౌటుప్పల్‌లో స్థూపం ఆవిష్కరణ

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు



నవతెలంగాణ-చౌటుప్పల్

నల్లబెల్లి బలరాం ఆశయ సాధన కోసం కృషి చేయాలని, ఉపాధ్యాయ ఉద్యమంలో ఆయన సేవలు ఎనలేనివని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సోమవారం టీఎస్ యూటీఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షులు నల్లబెల్లి బలరాం స్మారక స్థూపాన్ని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఉద్యమానికి, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో, ప్రజాతంత్ర ఉద్యమాల బలోపేతంలో బలరాం కృషి ఎంతో ఉందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా యూటీఎఫ్ ఉద్యమ వ్యాప్తి కోసం బలరాం అహర్నిశలూ పనిచేశారని తెలిపారు.

చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. బలరాం మరణం ప్రజాతంత్ర ఉద్యమాలు, ప్రభుత్వరంగ వ్యవస్థలకు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, నాయకులు ఎడ్ల సైదులు, ముక్కెర్ల యాదయ్య, కంచి రవికుమార్, టప్రా రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగ అరుణమ్మ, నాయకులు టి.బుచ్చిరెడ్డి, అవ్వారు గోవర్ధన్, నాగభూషణం, కుటుంబ సభ్యులు నల్లబెల్లి మాణిక్యం, క్రాంతి, దీప్తి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహ, మండల కార్యదర్శి గంగదేవి సైదులు, సీపీఐ(ఎం) మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టును ఆశ్రయించిన సిద్ధరామయ్య

'ఫ్రెండ్లీ' గవర్నర్ ఆదేశాలు ఇచ్చారన్న సిద్ధూ

- అత్యవసర విచారణ చేపట్టిన న్యాయస్థానం
- సీఎం తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు



బెంగళూరు : ముడా కుంభకోణం కేసులో తనను విచారించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ద్వారా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం అత్యవసర విచారణ జరిపింది. తనకు వ్యతిరేకంగా 'ఫ్రెండ్లీ' గవర్నర్ ఆదేశాలు జారీ చేశారని, వాటిలో పస లేదని సిద్ధరామయ్య కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రి తరఫున సింఘ్వి, గవర్నర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పిస్తారు.

సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర లోకాయుక్త (అంబుడ్స్‌మన్)కు అనుమతి ఇస్తూ గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు రాష్ట్రంలో పెను రాజకీయ వివాదానికి దారితీశాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేయగా, ఆయనపై వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. అవి రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని మండిపడింది. సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతి కోరుతూ సామాజిక కార్యకర్తలు టీజే అబ్రహం, మైసూరుకు చెందిన స్నేహమయి కృష్ణ, బెంగళూరుకు చెందిన ప్రదీప్ కుమార్ ఎస్పీ గవర్నరుకు పిటిషన్లు సమర్పించిన విషయం తెలిసిందే. అబ్రహం గత నెలలో పిటిషన్ సమర్పించగా గవర్నర్ వెంటనే స్పందించి సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భార్యకు ముడా నష్టపరిహార భూమి కేటాయించిందని, ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆయనపై అభియోగాలు మోపారు. ఈ కుంభకోణంతో సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున స్వామి దేవరాజ్, ముడాకు చెందిన ఉన్నతాధికారులకూ సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇడ్వని వాన

వచ్చే మూడ్రోజులకు వర్షసూచన

- 606 ప్రాంతాల్లో వర్షపాతం
- 26 చోట్ల భారీ వర్షం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్



రాష్ట్రంలో వరుసగా మూడోరోజూ వాన ఇడ్వకుండా కొట్టింది. ఉదయం పూట మేఘాలన్నీ కమ్ముకుని సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షం పడుతున్నది. సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 608 రెయిన్ గేజ్ సెంటర్లలో వర్షపాతం నమోదైంది. 26 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో సిద్దిపేట, నిజామాబాద్, నల్లగొండ, యాదాద్రిభువనగిరి, నిర్మల్, గద్వాల, జగిత్యాల, జనగాం, మేడ్చల్-మల్కాజిగిరి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా దూల్‌మిట్టలో అత్యధికంగా 10.80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్, నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం జున్నుట్లలోనూ పది సెంటీమీటర్లకుపైగా వాన పడింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు కూడా పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ఆ జాబితాలో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశముంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి.

సౌర వెలుగులు మరింత భారం

(మొదటిపేజీ తరువాయి)

ఇంధన వనరుల శాఖ మాజీ మంత్రి ఆర్‌కే సింగ్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ సందేహాలు వ్యక్తం చేశాయి. దేశీయ కంపెనీలు అధిక లాభాలు పొందాలని చూస్తాయని, ఫలితంగా విద్యుత్ రేట్లు పెరుగుతాయని హెచ్చరించాయి. ఆర్టీఐ చట్టం ద్వారా 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక సేకరించిన పత్రాలు ఈ విషయాలను బయటపెట్టాయి.

మాజీ మంత్రి ఏమన్నారంటే...

మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న లేదా దానితో సంబంధమున్న సోలార్ ప్రాజెక్టులు జాబితాలోని మాడ్యూల్స్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకునే మాడ్యూల్స్ వాడకాన్ని నిషేధించడం, తద్వారా దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడమే ఈ ఆదేశాల వెనుక ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో 2023 మార్చిలో ఈ ఆదేశాల అమలును ప్రభుత్వం ఓ సంవత్సరం పాటు వాయిదా వేసింది. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉన్నందున ఆంక్షలు విధించడం సరికాదని, దీనివల్ల ఆశించిన మేరకు అదనపు సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయలేమని అప్పటి కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిబంధనల కారణంగా కొందరు ఉత్పత్తిదారులు అసాధారణ ధరలు వసూలు చేసి ప్రజలను దోచుకునే ప్రమాదం ఉన్నదని, అధిక చార్జీలు చెల్లించాల్సి రావడంతో సౌర విద్యుత్ మోయలేని భారంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

ధరల వ్యత్యాసం ఇలా...

దిగుమతులతో పోలిస్తే దేశీయ సౌర మాడ్యూల్స్ ధర 90 శాతం అధికంగా ఉంటోంది. జూన్‌లో దిగుమతి చేసుకున్న మాడ్యూల్స్ ధర వాట్‌కు 9.1 సెంట్స్ ఉండగా దేశీయ మాడ్యూల్స్ ధర 18 సెంట్స్‌కు చేరింది. 2021-22 నుంచి ఈ వ్యత్యాసం పెరుగుతూనే ఉంది. అప్పుడు దిగుమతుల కంటే దేశీయ ధరలు 6 శాతం అధికంగా ఉన్నాయి. మాడ్యూల్ తయారీదారులు చైనా నుండి సెల్స్‌ను దిగుమతి చేసుకుంటారని, వాటిని దేశంలో కేవలం అసెంబుల్ మాత్రమే చేస్తారని సింగ్ తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో సెల్ ఉత్పత్తి సామర్థ్యం పది గిగావాట్ల కంటే తక్కువగానే ఉంది. దేశీయ ఉత్పత్తిదారులు మాడ్యూల్స్‌ను అధిక ధరలకు విక్రయించి భారీగా లాభాలు దండుకుంటున్నారని సింగ్ ఆరోపించారు. 'చైనాలో ప్రస్తుతం సెల్స్ ధర ఆరు సెంట్లు. దానిపై 25 శాతం సుంకం విధించిన తర్వాత ధర 7.5 సెంట్లు అవుతుంది. ఫ్యాబ్రికేషన్ ఖర్చు ఏడెనిమిది సెంట్స్ కంటే ఎక్కువేమీ ఉండదు. దీనిని బట్టి చూస్తే మాడ్యూల్స్ 16 సెంట్స్‌కు లభించాలి. కానీ మన దేశంలో మాడ్యూల్స్ ఉత్పత్తిదారులు 23-24 సెంట్స్ వసూలు చేస్తున్నారు. ఇది అధిక లాభాలు దండుకోవడమే అవుతుంది. మాడ్యూల్ ధర ఎక్కువైతే విద్యుత్ చార్జీలు కూడా పెరుగుతాయి' అని మాజీ మంత్రి సింగ్ వివరించారు. సింగ్ ఒక్కరే నిరసన గళం వినిపించలేదు. 55 శాతం కేంద్ర ప్రభుత్వ వాటాలు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ కూడా మరో తొమ్మిది నెలల పాటు ఆదేశాలను పక్కన పెట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. 50 గిగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం ఈ ఆదేశాల కారణంగా దెబ్బ తింటుందని, రాబోయే ప్రాజెక్టుల టారిఫ్‌పై కూడా ప్రభావం పడుతుందని తెలుపుతూ అప్పటి ఎస్‌జేవీఎన్ సీఎండీ గీతా కపూర్ పునరుద్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాశారు. అయినప్పటికీ మంత్రిత్వ శాఖ తన ఆదేశాలను తిరిగి జారీ చేస్తూ ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేస్తామని ప్రకటించింది.



అంతర్జాతీయ ఉత్పతిదారులనూ చేర్చాలి

జాబితాలో అంతర్జాతీయ ఉత్పత్తిదారులను కూడా చేర్చాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్, జేఎంఎం రిసెర్చ్ సంస్థ కోరాయి. 'భారత మార్కెట్‌లో అధిక సామర్థ్యం కలిగిన దేశీయ మాడ్యూల్స్ సరఫరా 20-22 గిగావాట్లు మాత్రమే ఉంటుంది. ఏటా 30-35 గెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మిద్దెలపై సౌర విద్యుత్ పలకల ఏర్పాటుకు మరో ఐదు గిగావాట్లు అవసరం. దేశీయ కంపెనీల మాడ్యూల్స్ సరఫరా ఈ స్థాయిలో లేనందున 2026 మార్చి వరకూ విదేశీ ఉత్పత్తిదారులను అనుమతించాలి' అని ఆ సంస్థలు విడుదల చేసిన నివేదిక కోరింది. 2026 నాటికి సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 90-100 గెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని మంత్రిత్వ శాఖ కార్యదర్శి భూపేందర్ ఎస్. భల్లా తెలిపారు. ఇప్పటి వరకూ పీఎల్ఐ పథకం కింద 48.3 గెగావాట్ల మాడ్యూల్ ఉత్పత్తి సామర్థ్యానికి మంత్రిత్వ శాఖ ప్రోత్సాహకాలు ప్రకటించింది. వీటిలో ఆ ఐదు కంపెనీలకే రూ.5,685 కోట్ల మేర ప్రోత్సాహకాలు ప్రకటించడం గమనార్హం.

సంపాదకీయం

ప్రభు భక్తి



జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి మొత్తం 90 స్థానాలకు వచ్చే నెల 18 నుంచి మూడు దశల్లో అక్కడ శాసనసభా సమరం జరగనుంది. హర్యానాలోనూ అవే 90 స్థానాలకు మాత్రం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అసలు ఎన్నికలు నిర్వహించేదే రెండే రాష్ట్రాల్లోనే అయినప్పుడు ఒక్క జమ్ముకశ్మీర్లో మూడు విడతల పోలింగ్ నిర్వహించడంలో అంతర్యం ఏమిటి? వాస్తవానికి ఈ ఏడాది నవంబరులో మహారాష్ట్రతోపాటు హర్యానా ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరిలో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. జమ్ముకశ్మీర్‌లో భారీస్థాయిలో బలగాలను మోహరించాల్సిన అవసరం ఉన్నందున మహారాష్ట్రను పక్కనబెట్టారట. అంతే కాదంట మహారాష్ట్రలో వినాయకచవితి, నవరాత్రులు, దీపావళి వంటి పండుగలున్నాయని, ఓటర్ జాబితాను అప్‌డేట్ చేయడానికి వర్షాలు అడ్డుపడ్డాయి అంటూ అనేక కారణాలు చెప్పుకొచ్చారు సీఈసీ రాజీవ్‌కుమార్. మరి, జార్ఖండ్‌ను ఢిల్లీతో కలిపి జరుపుతామనడంలోని లోగుట్టు పెరుమాళ్లుకే ఎరుక కావాలి.

నిరుద్యోగం, అగ్నివీర్, రైతు ఉద్యమాలు, మహిళా రెజ్లర్ల అంశం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయి. యూపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను కాపాడుకోవడంకోసం బీజేపీ పెద్దలు మహిళా రెజ్లర్లతో అన్యాయంగా వ్యవహరించారన్న ఆగ్రహం ఖాప్ పంచాయితీల్లో వెల్లడవుతోంది. ఆ ఉద్యమానికి సారథ్యం వహించిన వినేశ్ ఫోగట్‌మీద ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడటమూ ఓటర్లమీద పనిచేయవచ్చు. జమ్ముకశ్మీర్, హర్యానా ఎన్నికల్లో స్థానికాంశాలే ప్రధానంగా పనిచేసినప్పటికీ, ఫలితాల ప్రభావం అన్నింటా ఉంటుంది.

ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపు తరవాత జమ్ముకశ్మీర్ జీడీపీ గణనీయంగా పెరిగిందని, ఉగ్రదాడులు తగ్గిపోయాయని అధికారగణం సెలవిస్తోంది. శాంతిభద్రతల పరంగా అక్కడ కొత్తయుగం ఆరంభ మైందనీ ఊదరగొడుతోంది. కశ్మీరం సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం రూ.80వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అయినా ఎందుకో వారిని అభద్రతాభావం వెంటాడుతోంది. అందుకే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సైతం కశ్మీర్ లోయలోని స్థానాలకు పోటీచేసే సాహసమే బీజేపీ చేయలేకపోయింది. జమ్ముకశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తిని ఎత్తివేసి, రాష్ట్రంగా ఉన్న దాన్ని కేంద్రపాలితంగా మార్చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టకుండా, ఎన్నికలు మాత్రం ఈ ఏడాది సెప్టెంబరు ముప్పైలోగా జరగాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. వాస్తవానికి అక్కడి పార్టీలు, ప్రజలు ఎంతోకాలంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తమ శంఖులో పోసి అదే తీర్థమన్నట్టు చెప్పుకొచ్చారు.

2014లో రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన చివరి ఎన్నికల్లో ముఫ్తీమహ్మద్ సయీద్ నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అతిపెద్దపార్టీగా అవతరించింది. బీజేపీ-పీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆయన మరణానం తరం 2016లో కుమార్తె మహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. ఆ సంకీర్ణ సర్కారు ముచ్చట మూన్నాళ్ల చందమే అయ్యింది. 2018లో ప్రభుత్వం కూలిపోయి, గవర్నర్ పాలన మొదలైంది. మరుసటి ఏడాది ఆగస్టులో కేంద్రప్రభుత్వం 370 ప్రయోగించింది. ఆ ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. ఎన్నికల సంఘం ప్రకటనకు ఒకరోజు ముందే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చర్యలపై వచ్చిన అభ్యంతరాలను ఇదే ఎన్నికల సంఘం తేలికగా కొట్టిపారేసింది. జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న ప్రతీ చర్యకు ఈ ఎన్నికల్లో ప్రజలు సమాధానం చెబుతారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు పాలకులు చెప్పిన కారణాలను చూపెట్టి వారి ఆకాంక్షలు ఏమేరకు నెరవేరాయో బేరీజు వేసుకుంటారనడంలో సందేహం లేదు.

అయినా హర్యానా శాసనసభకు నవంబర్ మూడున కొత్త శాసనసభ ఏర్పడేలా కాకుండా రెండు నెలలకు పైగా ముందుకు లాగారు. అదేసూత్రం మహారాష్ట్రకు ఎందుకు వర్తింప చేయలేదో తెలియదు. అదేమంటే ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ నిర్ధారిస్తుంది అంటారు. కానీ ఎన్నికల కమిషన్ ప్రభుభక్తి చాటుకునే పనిలో ఉన్నదన్న విషయం జగమెరిగిన సత్యం. అంతా అధికార పార్టీ కనుసన్నల లోనే జరుగుతుందనేది కూడా ఎవరూ కాదనలేని పచ్చి నిజం. అందుకే ఉత్తరప్రదేశ్ పది శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. కానీ ఆ షెడ్యూలు ఇంకా ప్రకటించలేదు.

90 స్థానాలున్న హర్యానాలో ఈ మారు కాంగ్రెస్‌ది పైచేయి అవుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2019లో మెజారిటీ లేకున్నా దుష్యంత్ చౌతాలాతో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రిగా ఖట్టర్ కొనసాగగలిగారు. కానీ ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు ఆ కూటమి కూలింది, ఖట్టర్ స్థానంలోకి నయాబ్‌సింగ్ సైనీ వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సగం స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పట్ల ప్రజాదరణ పెరిగిందని సర్వేలు కూడా అంటున్నాయి. నిరుద్యోగం, అగ్నివీర్, రైతు ఉద్యమాలు, మహిళా రెజ్లర్ల అంశం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయి. యూపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను కాపాడుకోవడంకోసం బీజేపీ పెద్దలు మహిళా రెజ్లర్లతో అన్యాయంగా వ్యవహరిం చారన్న ఆగ్రహం ఖాప్ పంచాయితీల్లో వెల్లడవుతోంది. ఆ ఉద్యమానికి సారథ్యం వహించిన వినేశ్ ఫోగట్‌మీద ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడ టమూ ఓటర్లమీద పనిచేయవచ్చు. జమ్ముకశ్మీర్, హర్యానా ఎన్నికల్లో స్థానికాంశాలే ప్రధానంగా పనిచేసినప్పటికీ, ఫలితాల ప్రభావం అన్నింటా ఉంటుంది.

సెబీ చీఫ్ లాలూచీ బహిర్గతం



అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ విడుదల చేసిన తాజా నివేదిక సెబీ ప్రధాన అధికారి మాధబి పురి బుచ్ పాత్ర గురించి తీవ్రమైన ప్రశ్నలు ముందుకు తెచ్చింది. అదానీ గ్రూపు వివిధ నిబంధనల ఉల్లంఘనలకు, షేర్ల రేట్ల విషయంలో మాయాజాలానికి పాల్పడిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఆ నియంత్రణ సంస్థకి ఆమె బాధ్యత వహిస్తున్నారు.

హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం సెబీ చైర్‌పర్సన్ బుచ్ 2015లో 'గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీ ఫండ్' అన్న దాంట్లో పెట్టుబడులు పెట్టారు. సరిగ్గా ఆమె సెబీ పూర్తి కాలపు సభ్యురాలిగా బాధ్యత స్వీకరించడానికి ముందే 2017లో ఆమె వాటిని తన భర్త ఖాతాకు బదలాయించారు. ఆ నిధులను నిర్వహించేది ఆమె భర్త అయినా 2018లో బుచ్ స్వయంగా ఇచ్చిన మెయిల్‌తో వాటి నుంచి బయటపడ్డారు. పెట్టుబడులు మళ్లీ ప్రారంభమయ్యాయి.

విదేశాల్లోని ఈ సంస్థలో బుచ్ పెట్టుబడులు పెట్టినట్టు ఒక సమాచార వేగు ఇచ్చిన ప్రకటన ఆధారంగా హిండెన్‌బర్గ్ నిర్ధారించింది. గౌతమ్ అదానీ సోదరుడైన వినోద్ అదానీ నిర్వహిస్తున్న 'బెర్ముడా మారిషస్ ఫండ్'లో అది భాగంగా ఉంది. అప్పటికే గౌతమ్ అదానీపై సెబీ దర్యాప్తు సాగుతున్నా పెట్టుబడులు పెట్టారు.

తొలి నివేదిక సంచలనం-సుప్రీం కోర్టు

హిండెన్‌బర్గ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదిక సంచలనం కలిగించిన సంగతి గుర్తు చేసుకోవాలి.

బీజేపీ, మోడీ ప్రభుత్వం సెబీ చీఫ్‌పై వచ్చిన ఈ ఆరోపణలను వెనక్కు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశ స్టాక్ మార్కెట్‌ను ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడానికి కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు విదేశీ సంస్థలతో కుమ్మక్కు అవుతున్నాయని ఆరోపిస్తున్నాయి. సెబీ చీఫ్‌కు వత్తాసుగా ఇలాంటి దారుణమైన వినాశకరమైన సమర్థనకు దిగడం చిన్నశ్రేణి మదుపరులలో గానీ, ప్రజలలోకానీ విశ్వాసం పాదుకొల్పడం సాధ్యం కాదు. ఒక నయా ఉదారవాద వ్యవస్థలో నియంత్రణ సంస్థలను బడా కంపెనీలు ఏ విధంగా గుప్పిట పెట్టుకోగలవో బుచ్ ఉదంతం బహిర్గతం చేస్తోంది.

అదానీ గ్రూప్ చాలా బాహాటంగా దశాబ్దాల తరబడి స్టాక్ మార్కెట్ మాయాజాలానికి పాల్పడిందని, లెక్కలు తారుమారు చేసిందని ఆ నివేదిక ఆరోపించింది. ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత అదానీ గ్రూప్ అనేక విదేశీ సంస్థల పేరుతో తన స్వంత నిధులనే అటూ ఇటూ తిప్పి తమ కంపెనీలలో పెట్టుబడి పెట్టిందీ కళ్లకు కట్టినట్టు వివరాలు నమోదు చేసింది. అదానీ గ్రూపు చట్ట ఉల్లంఘనల పట్ల తగు విధంగా వ్యహరించడంలో సెబీ వైఫల్యం ఉందేమో దర్యాప్తు చేయడానికి 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో నిపుణుల బృందాన్ని నియమించింది. అంతేకాక ప్రభుత్వ రంగ సంస్థల తరఫున వున్న వాటాలకు సంబంధించిన వ్యవహారాలలో ఏమైనా ఉల్లంఘనలు జరిగాయేమో నిర్దిష్టంగా విచారించాలని ఆదేశించింది. అదానీ కంపెనీలకు సంబంధిత పక్షాలు నడిపిన లావాదేవీల సమాచారం వెల్లడించడంలో వైఫల్యాలు, షేర్ల రేట్లలో కుంభకోణాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలని ఆదేశించింది.

ఈ ఉల్లంఘనల పైన, అదానీ కంపెనీకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పైన జరిపిన సెబీ దర్యాప్తులో ఏ తప్పూ కనుగొనలేకపోయిందని 2023 మే లో కోర్టుకు నిపుణుల కమిటీ తెలియజేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే అదానీ గ్రూపునకు సంబంధించిన వివిధ ఉల్లంఘనల ఆరోపణలపై సెబీ అంతకన్నా ముందే దర్యాప్తు జరుపుతున్నది. ఈ విషయంలో ఎలాంటి తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు నిరూపించడంలో విఫలం కావడం బట్టి చూస్తే సెబీ వైఫల్యం అనుమానాస్పదమని, ప్రశ్నార్థకమని హిండెన్‌బర్గ్ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. బుచ్ స్వయానా వినోద్ అదానీకి సంబంధించిన విదేశీ సంస్థలో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం అవుతుంది.

ఎప్పుడూ చెప్పలేదే?

హిండెన్‌బర్గ్ నివేదిక లోని ఆరోపణలను అసంబద్ధమైనవని వ్యక్తిగత శీలహననమేనని చైర్‌పర్సన్ బుచ్, అలాగే సెబీ ఖండించాయి. ఈ ఫండును నెలకొల్పిన అనిల్ అహుజా తన భర్తకు బాల్యమిత్రుడు కావడం వల్లనే పెట్టుబడులు పెట్టామని బుచ్ ఒక ప్రకటనలో చెబుతున్నారు. ఆ పెట్టుబడులు పెట్టిన విషయం తమకు సరైన సమయంలోనే తెలియచేశారని, అలాగే అవసరమైనప్పుడు ఆమె ఆ వ్యవహారాలకు దూరంగా ఉన్నారని సెబి అంటున్నది. అయితే ఆమె అదానీకి సంబంధించిన దర్యాప్తులలో దూరంగా ఉన్నారని చెప్పగల నిర్దిష్టమైన సమాధానం లేదు. బుచ్ విదేశీ నిధులకు సంబంధించి తన భాగస్వామ్యాన్ని సుప్రీంకోర్టుకు గాని ఆరుగురు నిపుణుల బృందానికి కానీ 2023 మార్చిలో కోర్టు నియమించిన బృందానికి గాని ఆమె తెలియజేసినట్లు సమాచారం లేదు. అదానీ గ్రూపుపై వచ్చిన 22 ఆరోపణలలో 20 విషయాలను దర్యాప్తు ముగించినట్లు మాత్రమే సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. మిగిలిన వాటి దర్యాప్తును మరో రెండు మూడు నెలల్లో ముగించనున్నట్లు తెలియజేసింది. మరో సమస్యపై కూడా దర్యాప్తు ముగించినట్లు ఇక ఒకటి మాత్రమే మిగిలినట్లు సెబీ 2024 జనవరిలో కోర్టుకు తెలియజేసింది. అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరికినట్టు చెప్పనేలేదు. చైర్‌పర్సన్‌గా బుచ్ ఆ కంపెనీలపై దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే రెండుసార్లు అదానీతో సమావేశమైన విషయాన్ని కూడా వెల్లడించలేదు. దీన్నిబట్టి చూస్తే ఆమెపై వచ్చిన తీవ్ర ఆరోపణలకు ప్రాధాన్యత లభిస్తున్నది. సెబీ చీఫ్ వ్యక్తిగత అంత:కరణ, అలాగే ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ అధిపతి నుంచి ఆశించే ఉన్నత స్థాయి ప్రమాణాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ రెండు కోణాలరీత్యా మాధబి బుచ్ తన స్థానం నుంచి తక్షణం తప్పుకోవాల్సి ఉంటుంది.

అదానీ గ్రూపు చట్ట ఉల్లంఘనల పట్ల తగు విధంగా వ్యవహరించడంలో సెబీ వైఫల్యం ఉందేమో దర్యాప్తు చేయడానికి 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో నిపుణుల బృందాన్ని నియమించింది. అంతేకాక ప్రభుత్వ రంగ సంస్థల తరపున వున్న వాటాలకు సంబంధించిన వ్యవహారాలలో ఏమైనా ఉల్లంఘనలు జరిగాయేమో నిర్దిష్టంగా విచారించాలని ఆదేశించింది. అదానీ కంపెనీలకు సంబంధిత పక్షాలు నడిపిన లావాదేవీల సమాచారం వెల్లడించడంలో వైఫల్యాలు, షేర్ల రేట్లలో కుంభకోణాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలని ఆదేశించింది.

కేంద్ర సమర్థన-వాస్తవాల నిర్ధారణ


బీజేపీ, మోడీ ప్రభుత్వం సెబీ చీఫ్‌పై వచ్చిన ఈ ఆరోపణలను వెనక్కు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశ స్టాక్ మార్కెట్‌ను ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడానికి కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు విదేశీ సంస్థలతో కుమ్మక్కు అవుతున్నాయని ఆరోపిస్తున్నాయి.

సెబీ చీఫ్‌కు వత్తాసుగా ఇలాంటి దారుణమైన వినాశకరమైన సమర్థనకు దిగడం చిన్నశ్రేణి మదుపరులలో గానీ, ప్రజలలోకానీ విశ్వాసం పాదుకొల్పడం సాధ్యం కాదు. ఒక నయా ఉదారవాద వ్యవస్థలో నియంత్రణ సంస్థలను బడా కంపెనీలు ఏ విధంగా గుప్పిట పెట్టుకోగలవో బుచ్ ఉదంతం బహిర్గతం చేస్తోంది.

కనుక ఈ సరికొత్త సాక్ష్యాల నేపథ్యంలో సుప్రీంకోర్టు అదానీ గ్రూపు సాగించిన దారుణమైన నియమోల్లంఘనలనూ స్టాక్ మార్కెట్ మాయాజాలాలనూ కూడా కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేయించడం మరింత శ్రేయస్కరం అవుతుంది. లేదంటే ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరపటం ఏకైక మార్గంగా వుంటుంది.

- ఆగస్టు 14 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం

అమెరికా జోక్యం-ప్రపంచ ప్రజాస్వామ్య విధ్వంసం





సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

ప్రజాస్వామ్య ప్రోత్సాహం సాకుతో అమెరికా ప్రజాస్వామ్య జాతీయ ధర్మసంస్థ (నేషనల్ ఎండొమెంట్ ఫర్ డెమోక్రసీ-ఎన్‌ఈడీ) జోక్యం, విధ్వంసక ప్రయత్నాల నుండి అంతర్జాతీయ సమాజం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం, అభివృద్ధి, శాంతి, అంతర్జాతీయ న్యాయం సాధ్యమవుతాయి. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ హక్కుల ముసుగులో విదేశాల అంతర్గత అంశాల్లో చొరబాటు, విధ్వంస ప్రయోజనాలకు అమెరికా ఎన్‌ఈడీని వాడుకుంటోంది. ఇది ఆ దేశాల సార్వభౌమాధికారం, అభివృద్ధి, ప్రయోజనాల, అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ భద్రత సంబంధాల ప్రాథమిక నిబంధనల తీవ్ర ఉల్లంఘన. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

అమెరికా ప్రభుత్వం నుండి నిధులు పొందుతున్న ఎన్‌ఈడీ అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-సీఐఎ) రహస్య కార్యకలాపాలను అమలుచేస్తోంది. సీఐఎ, అమెరికా సమాఖ్య ప్రభుత్వ పౌర విదేశీ నిఘా సేవా సంస్థ. ప్రపంచం పదిదిక్కుల నుండి అన్ని దేశాల జాతీయ భద్రత సమాచార సేకరణ, వ్యవహార ఆచరణ కార్యక్రమాల పద్ధతీకరణ, విశ్లేషణ దీని విధులు. అమెరికా ఎన్‌ఈడీని తెల్ల చేతితొడుగులా పరిగణిస్తోంది. వైద్యశాలల, పరిశ్రమల, హోటళ్ళ, వితరణ సంస్థల శుభ్రతకు తెల్ల చేతితొడుగులు సంకేతం. ఇతర దేశాల్లో రాజ్యాధికార అణచివేత, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం, విభజన, ఘర్షణల ప్రేరేపణ, కార్పొరేట్ల ఆయుధాల అమ్మకానికి, విదేశాల ప్రకృతి, మానవ వనరుల దోపిడీకి యుద్ధాలు చేయించడం, ప్రజల అభిప్రాయాన్ని తప్పుదారి పట్టించడం, సైద్ధాంతిక, సాంకేతిక చొరబాట్ల నిర్వహణ వంటివి చాలాకాలంగా అమెరికా కొనసాగిస్తున్న అతిక్రమణ చర్యలు. "దశాబ్దాలుగా సీఐఎ రహస్యంగా చేస్తున్న పనులను ఎన్‌ఈడీ బహిరంగంగా చేస్తుంది. దాంతో సీఐఎ రహస్య చర్యల నిర్వహణల కళంకాన్ని తొలగిస్తుంది" అని అమెరికా పండితుడు, రచయిత, పాత్రికేయుడు, అమెరికా విదేశాంగ విధాన విమర్శకుడు 85 ఏళ్ల వయసులో 2018 డిసెంబర్ 9 న మరణించిన విలియం బ్లమ్ పేర్కొన్నారు.

అంతర్జాతీయ శాంతి కార్నెగీ ధర్మసంస్థ (కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్) నివేదిక ప్రకారం, అన్ని ఎన్‌ఈడీ నిధులు అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) నుండి వచ్చాయి. అంతర్జాతీయ శాంతి కార్నెగీ ధర్మసంస్థ ఐరోపా, దక్షిణ, తూర్పు ఆసియా, మధ్య ప్రాచ్యం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అంతర్జాతీయ వ్యవహారాల నిష్పక్షపాత తాత్విక సంస్థ. ఎన్‌ఈడీ దీర్ఘకాలిక లక్ష్యం అమెరికా శత్రువుల ప్రత్యర్థులను అంటే అమెరికా మిత్రులను శక్తివంతం చేయడం, విదేశీ ప్రభుత్వాలను మార్చగల వారి సామర్థ్యాన్ని పెంచడం అని ఎన్‌ఈడీ నిర్దేశకుల బోర్డ్

అధ్యక్షుడు కెన్నెత్ వోలాక్ ఒకసారి అమెరికా కాంగ్రెస్‌కు చెప్పారు. ఇరాన్ ప్రభుత్వ కూల్చివేతకు, ఇరాన్‌లో శాంతిభద్రతల భంగానికి, అశాంతి ప్రేరేపణకు మానవ హక్కుల ఉద్యమం ద్వారా ఎన్‌ఈడీ చేసిన ప్రయత్నాలను ఇరాన్ మీడియా, బీఎన్‌ఈడీ, ట్రోజన్ హార్స్‌గా పేర్కొంది. గ్రీకు పురాణగాథల్లో ప్రఖ్యాతి గాంచిన యుద్ధం ట్రోజన్‌లో దాడులకు గురైన కంచుయుగపు నగరం ట్రాయ్‌లో ప్రవేశించడానికి గ్రీకులు దాచిపెట్టుకున్న బోలు కొయ్య గుర్రాన్ని గ్రీకు పురాణాల్లో ట్రోజహార్స్ అంటారు. ఎన్‌ఈడీ అమెరికా అనుకూల మీడియా సంస్థలకు మద్దతిచ్చింది. అరబ్ దేశాల్లో ప్రజాస్వామ్య కార్యకర్తల ముసుగులో అరబ్‌దేశాల వ్యతిరేక శక్తులను ప్రోత్సహించింది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛల కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్న రాజకీయ సమూహాలకు ఆర్థిక సహాయం చేసింది. ఎన్‌ఈడీ చాలా కాలంగా యూరప్‌లో చొరబడింది. యూరోపియన్ యూనియన్ అధికారులకు సహకరిస్తూ, యూరోప్ స్వతంత్ర మీడియా సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తూ, ప్రజల అభిప్రాయాన్ని అమెరికాకు అనుకూలంగా మలుచుకుంటున్నది.

ఎన్‌ఈడీ చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. తైవాన్ వేర్పాటువాద శక్తులకు మద్దతిస్తోంది. చైనా ప్రత్యేక పాలనా ప్రదేశం హాంకాంగ్‌లో చైనా వ్యతిరేక శక్తులతో కుమ్మక్కైంది. చైనా వ్యతిరేక సంస్థ 'వరల్డ్ ఉయ్ఘర్ కాంగ్రెస్' కు మద్దతిచ్చింది. చైనా స్వయంప్రతిపత్తి ప్రాంతం జిన్జియాంగ్ లోపల, వెలుపల ఉయ్ఘర్ ప్రజల సమిష్టి ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకునే బహిష్కృత ఉయ్ఘర్ సమూహాల అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఉయ్ఘర్ కాంగ్రెస్. ఇతర దేశాలను అస్థిరపర్చడానికి ఎన్‌ఈడీ విభజన ఘర్షణలను ప్రేరేపించింది. టిబెట్ చైనాతో 23 మే 1951న 17 అంశాల ఒప్పందం కుదుర్చుకుంది. 24 అక్టోబర్ 1951న 14వ దలైలామా ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. అయితే ఒత్తిడి వల్ల ఆమోదించానని తర్వాత అన్నారు. టిబెట్ చైనా స్వయంప్రతిపత్తి ప్రాంతంగా, నైరుతి చైనా భాగంగా అంతర్జాతీయంగా గుర్తించబడింది. ఎన్‌ఈడీ అక్కడ 'టిబెట్ స్వాతంత్ర్యం' కార్యకలాపాలకు మద్దతునిస్తోంది. ఎన్‌ఈడీ వ్యూహాలను మారుస్తూనే ఉంది. శాంతి, అభివృద్ధి, ఉభయ విజయ సహకార చారిత్రక పోకడలకు వ్యతిరేకంగా మరింత ముందుకు సాగింది. దాని నిజ స్వభావం, అసంఖ్యాక దుశ్చర్యలను అమెరికా ప్రజలతో సహా ప్రపంచ సమాజం తీవ్రంగా ఖండించింది.

ఇతర దేశాలను అస్థిరపర్చడానికి ఎన్‌ఈడీ విభజన ఘర్షణలను ప్రేరేపించింది. టిబెట్ చైనాతో 23మే1951న 17 అంశాల ఒప్పందం కుదుర్చుకుంది. 24అక్టోబర్1951న 14వ దలైలామా ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. అయితే ఒత్తిడి వల్ల ఆమోదించానని తర్వాత అన్నారు. టిబెట్ చైనా స్వయంప్రతిపత్తి ప్రాంతంగా, నైరుతి చైనా భాగంగా అంతర్జాతీయంగా గుర్తించబడింది. ఎన్‌ఈడీ అక్కడ 'టిబెట్ స్వాతంత్ర్యం' కార్యకలాపాలకు మద్దతునిస్తోంది. ఎన్‌ఈడీ వ్యూహాలను మారుస్తూనే ఉంది. శాంతి, అభివృద్ధి, ఉభయ విజయ సహకార చారిత్రక పోకడలకు వ్యతిరేకంగా మరింత ముందుకు సాగింది. దాని నిజ స్వభావం, అసంఖ్యాక దుశ్చర్యలను అమెరికా ప్రజలతో సహా ప్రపంచ సమాజం తీవ్రంగా ఖండించింది.


అమెరికా అనుకూల విదేశీ రాజకీయ నాయకులు, పార్టీలకు మద్దతు ఇవ్వడానికి అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును చాలా వృధాచేసిందని, విదేశీ ఎన్నికల కార్యకలాపాలకు దొంగచాటుగా నిధులు సమకూర్చిందని, ఇటువంటి ఎన్నికల అవకతవకలను ప్రజాస్వామ్య ప్రోత్సాహంగా చిత్రీకరించిందని అమెరికా కాంగ్రెస్ పూర్వసభ్యుడు రాన్ పాల్ అన్నారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ 2015 లో ఎన్‌ఈడీని అవాంఛనీయ సంస్థల జాబితాలో చేర్చింది. రష్యాలో దాని కార్యకలాపాలను నిషేధించింది. ప్రతి దేశానికి తన జాతీయ వాస్తవాలకు, ప్రజల అవసరాలకు సరిపోయే అభివృద్ధి మార్గాన్ని అనుసరించే హక్కు ఉంది. అమెరికా ఎన్‌ఈడీని విదేశీ జోక్య సాధనంగా ఉపయోగించే జుగుప్సాకర చర్యలను ప్రపంచ ప్రజలు నిరసిస్తున్నారు." అని సామాజిక శాస్త్రాల చైనా విద్యాసంస్థలో అమెరికా అధ్యయనాల సంస్థ సహచర పరిశోధకుడు వాంగ్ కాంగ్యూ అన్నారు.

హేతువాది డా.నరేంద్ర దభోల్కర్

డా. నరేంద్ర దాభోల్కర్ వృత్తిరీత్యా వైద్యుడు. సాంఘిక కార్యకర్త, హేతువాది. వైద్యుడిగా సుమారు 12 ఏండ్లు పనిచేసిన ఆయన సామాజిక కార్యకర్తగా సేవలందించారు. సామాజిక న్యాయంకోసం పోరాడారు. ఒకే వూరు, ఒకే బావి కార్యక్రమంతో అతని సాంఘిక పోరాటం మొదలైంది. మహారాష్ట్రలోని చాలా గ్రామాల్లో ఈ 21వ శతాబ్దంలో కూడా అస్పృశ్యులకు వేరే బావి ఉండేది. దానికి వ్యతిరేకంగా ఒకేవూరు ఒకేబావి నినాదంతో ఉద్యమించారు.

అలా ఉద్యమిస్తూనే అయన మూఢనమ్మకాల నిర్మూలన కోసం సమయం కేటాయించేవారు. గ్రామాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన కోసం "మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి"ని 1989లో స్థాపించారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను జాగురూకులను చేసేవారు. తమని తాము బాబాలమని, మాంత్రికులమని చెప్పుకునే వాళ్లను ఎదిరించేవారు. మాయలు మంత్రాలూ చేసి రోగాలను నయం చేస్తామనే దొంగ బాబాలను ఎండగట్టేవారు.

వ్యవస్థాపక సభ్యులుగా అయన సతారా జిల్లాలో 'పరివర్తన్' (మార్పు) సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ



అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసింది. ఈ వర్గాల వారూ మనలో ఒకరనీ, మనలాగే వాళ్లు స్వాభిమానంతో, అభివృద్ధి పథంలో సాగాలన్నది ఈ సంస్థ ఆశయం. దభోల్కర్ 'ఫెడరేషన్ అఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్'కు (భారతీయ హేతువాద సంస్థ) ఉపాధ్యక్షుడుగానూ పనిచేశారు. ప్రఖ్యాత మరాఠీ వారపత్రిక 'సాధన'కు సంపాదకులుగానూ సేవలందించారు.

20 ఏండ్లుగా దళితుల సమాన హక్కుల కోసం ఆయన పెద్దపోరాటమే చేశారు. దేశంలోని కుల వ్యవస్థకు, కులమతాలద్వారా ప్రేరేపింపబడే హింసను వ్యతిరేకించేవారు. అయన కృషివల్లనే మరాట్వాడా విశ్వవిద్యాలయం.. 'అంబేద్కర్ విశ్వవిద్యాలం'గా పేరు మార్పు జరిగింది.

ఆశారాం బాపూని ఎండగట్టే విషయంలో ఆయన కృషి ఎంతో ఉంది. అది 2013 మార్చి.. మహారాష్ట్ర అంతటా కరువు విలయతాండవం చేస్తున్న రోజులు. ప్రజలకు దాహం తీర్చుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో ఆశారాంబాపూ, ఆయన శిష్యులు హోలీ పండుగ రోజు, నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని రంగులు చల్లుకుంటూ, జలకాలాడుతూ.. తాగు నీటిని వృథా చేయడాన్ని అయన ప్రశ్నించారు.

చేతబడి మూఢనమ్మకాల వ్యతిరేక బిల్లు: మూఢనమ్మకాలకు, చేతబడులకు వ్యతిరేకంగా చట్టం చేయాలన్న ఓ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టించడం వెనుక కృషి దభోల్కర్‌దనే చెప్పాలి. అయన నేతృత్వంలో 'మహారాష్ట్ర అంధ్ నిర్మూలన సమితి' ఈ బిల్లుని తయారుచేసి దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టించింది. దానికి చట్ట రూపం తెచ్చేలా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసారు. దాంతో దభోల్కర్ మతవిరోధి అనీ, ఈ బిల్లు హిందూమతానికి వ్యతిరేకమని బీజేపీ, శివసేనలతోపాటు కొన్ని ఇతర రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.

తరువాత అయన 'ఫ్రాన్స్ ప్రెస్ ఏజెన్సీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిల్లుని గురించి చెబుతూ మొత్తం బిల్లులో దేవుడు, మతం అనే పదాలే లేవని స్పష్టంచేశారు. అయన హత్యకు కొన్ని రోజుల ముందు అంటే 2013 ఆగస్టు 6న దభోల్కర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో ఈ బిల్లును ఏడుసార్లు ప్రవేశ పెట్టినప్పటికీ దీనిపై చర్చ జరగలేదనీ, ప్రగతిశీల భావాలు గలవాళ్ళని అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహన్ నిరుత్సాహపరిచారని అన్నారు. ఈ బిల్లు మోసపూరిత దోపిడీకి వ్యతిరేకంగా తేబడిందే తప్ప, దేవుడికి, మతానికి వ్యతిరేకంకాదని స్పష్టంచేశారు. అయితే 2013 ఆగస్టు 20న అయన హత్య జరిగిన తరువాతి రోజు మహారాష్ట్ర క్యాబినెట్ 'చేతబడులు, మూఢాచారాల' వ్యతిరేక ఆర్డినెన్సు తెచ్చి, పార్లమెంట్ ఆమోదం కోసం పంపింది. ఈ ఆర్డినెన్సును 29 సవరణలతో 18 డిసెంబర్ 2013 నాడు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

ఆయనకు అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. చివరకు 2013 ఆగస్టు 20న ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళుతుండగా... 7.30 ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు దభోల్కర్‌ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి మోటారు సైకిలుపై పారిపోతారు. అయన అక్కడికక్కడే చనిపోతారు. హిందూ మతవాద "సనాతన్ సంస్థ" ఈ హత్యకు కుట్ర పన్నిందని పోలీసుల పరిశోధనలో తేలింది. తరువాతి కాలంలో ఈ 'సనాతన్ సంస్థ' ఎం.ఎం కల్బుర్గీ, గోవింద్ పన్సారే, గౌరి లంకేశ్‌ల హత్యలకూ కారణమని తేలింది.

దభోల్కర్ హత్య జరిగిన పదేళ్ళకి, స్పెషల్ సీబీఐ కోర్టు 2013 మే 10న ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు చెరో రూ.5 లక్షల జరిమానా విధించింది. అయితే అసలు కుట్రదారుడైన వీరేంద్ర సింగ్ శరత్చంద్ర తవాడే, అతని ఇద్దరు సహచరులను సరైన సాక్ష్యాధారాలను చూపలేక పోయిందన్న సాకుతో సీబీఐ కోర్టు విడుదల చేసింది.

ఏది ఏమైనప్పటికీ దేశం ఒక సంఘ సంస్కర్తను, హేతువాదిని కోల్పోయింది. 'అల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్ వర్క్' అయన హత్య జరిగిన 20 అగస్టును 'నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే' గా నిర్వహిస్తున్నది.

(దభోల్కర్ పదకొండవ వర్ధంతి సందర్భంగా...)

- పి. జయ ప్రకాష్, 8374851426

రుణమాఫీ కానీ రైతులు ఫిర్యాదుల కేంద్రాన్ని సంప్రదించాలి

- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్



నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్

రుణమాఫీ కానీ రైతులు మండలాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల కేంద్రాన్ని సంప్రదించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తించినట్టు పేర్కొన్నారు. వివిధ కారణాల వలన రుణమాఫీ కాకపోతే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. సాంకేతిక కారణాల వలతో తప్పులు దొరినట్లయితే సరి చూసుకోవాల్సిందిగా ఆయన తెలిపారు.

మాలకట్ట మైసమ్మకు బోనాలు



నవతెలంగాణ-కొందుర్గు

కొందుర్గు మండల కేంద్రంలోని మాలకుంట కట్టమైసమ్మ బోనాలు గ్రామస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరినీ చల్లగా దీవించామని అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గొంగల్ల శివజ్యోతి రాజేష్, రాజేష్ పటేల్, వార్త కృష్ణయ్య, గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి



- వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ జి. లింగ్యానాయక్

నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్

అపరిష్కృతంగా ఉన్న సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి అదనపు కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కార దిశగా పని చేయాలని అధికారులకు సూచించారు. అర్జిదారుల నుంచి స్వీకరించిన రెవెన్యూ సమస్యలపై నేరుగా తహసీల్దార్లతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీపై వచ్చిన దరఖాస్తులను వ్యవసాయ అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ముందుగా రక్షాబంధన్ సందర్భంగా అధికారులకు అదనపు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజావాణిలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

యువత చెడు మార్గాల వైపు వెళ్లొద్దు



- డీవైఎఫ్ఐ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీకాంత్, యు.లింగం
- లోయపల్లిలో డీవైఎఫ్ఐ సభ్యత్వ నమోదు

నవతెలంగాణ-మంచాల

యువత చెడు మార్గాల వైపు వెళ్లొద్దని మంచి మార్గాల వైపు ప్రయాణం చేయాలని డీవైఎఫ్ఐ లోయపల్లి గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు పుల్యముల శ్రీకాంత్, ఊరూపక్క లింగం తెలిపారు. సోమవారం మండల పరిధిలోని లోయపల్లి గ్రామంలో డీవైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ప్రస్తుత ప్రభుత్వాలు గంజాయి, డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలని అనేక అవగాహనా సదస్సులు నిర్వహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు కల్పించడంలో, నిరుద్యోగంను తగ్గించడంలో పూర్తిగా విఫలం చెందాయని తెలిపారు. కంపెనీల్లో కూడా లోకల్ వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇవ్వడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ గ్రామ ఉపాధ్యక్షులు ఈరమల్ల శేఖర్, కిరణ్, సహాయ కార్యదర్శులు ఎండి చాంద్ పాషా, లక్ష్మన్, సభ్యులు రాకేష్, రవి, తదితరులు పాల్గొన్నారు.


విగ్రహ ప్రతిష్టాపలో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం



నవతెలంగాణ-ఆమనగల్

ఈ నెల 21వ తేదీ నుంచి ఆమనగల్ పట్టణంలో నిర్వహిస్తున్న కట్టమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాలని కోరుతూ ఆలయ కమిటీ చైర్మెన్ మొక్తాల బాలమణి వెంకటయ్య సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈసందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాలని వెంకటయ్య ఆహ్వానించారు. ఆమనగల్ పట్టణంలోని సుర సముద్రం చెరువు కట్టపై కొలువై ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కొనసాగనున్న విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం అధ్యక్షులు ఎర్రవోలు యాదయ్య, సంఘం సభ్యులు మొక్తాల చిన్న వెంకటయ్య, ఎర్రవోలు రాజు, ఎర్రవోలు మహేష్, మద్దూరి శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం



నవతెలంగాణ-తలకొండపల్లి

మండల పరిధిలోని పాతకోట తండా గ్రామానికి చెందిన పాత్లావత్ జుమానిసోమవారంమృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండలాధ్యక్షులు డోకూర్ ప్రభాకర్‌రెడ్డి బాధిత కుటుంబానికి రూ.3వేల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలోని రాజేష్, రామచందర్, సాగర్, సురేష్, గణేష్, గోపాల్, మల్లేష్, డెసియా, లక్ష్మణ్, నరేష్, శ్రీను, శంకర్, రమేష్, గోపి, భాస్కర్, మేఘ్య పాల్గొన్నారు.

తిమ్మాపూర్‌లో డెంగ్యూ టెర్రర్



- మున్సిపాలిటీలో కొరవడిన పారిశుద్ధ్యం
- నిరుపయోగంగా ఫాగింగ్ మిషన్లు
- డెంగ్యూతో వ్యక్తి మృతి, మరొకరికి ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
- ఫోటోలతో సరి పెట్టిన 'స్వచ్ఛదనం-పచ్చదనం' కార్యక్రమం
- భయంతో వణికిపోతున్న కొత్తూరు మున్సిపాలిటీ ప్రజలు
- మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్ర విమర్శలు

వ్యక్తి మృతి



శ్రీకాంత్‌గౌడ్(ఫైల్)

ఇటీవల ఆర్కే కాలనీకి చెందిన ఎడ్ల శ్రీకాంత్‌గౌడ్ డెంగ్యూ సోకిన కేవలం మూడు, నాలుగు రోజుల వ్యవధిలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. దీంతో అతని కుటుంబం రోడ్డున పడింది. అదే కాలనీకి చెందిన మరొకరు డెంగ్యూతో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డెంగ్యూతో బాధపడుతూ చికిత్స పొందుతున్న తెలియని కేసులు మరెన్నో ఉన్నాయి. డెంగ్యూ కేసులను నిర్ధారించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.



కొత్తూరు మున్సిపల్ భవనం

కొత్తూరు మున్సిపాలిటీలో డెంగ్యూ కేసులు నమోదై ప్రాణాలు కోల్పోతున్నా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 'స్వచ్ఛదనం-పచ్చదనం' కార్యక్రమం ఫోటోలతో సరిపెట్టారని సర్వత్రా విమర్శలు విని పిస్తున్నాయి. మున్సిపాలిటీలో రెండు ఫాగింగ్ మిషన్‌లు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. వర్షాకాలం ప్రారంభం నుంచి సీజనల్ వ్యాధుల నివారణకు దోమల బెడద తగ్గించడానికి అనునిత్యం ఫాగ్ యం త్రాలతో కాలనీలలో పొగ మందు కొట్టించాలి. ఫాగ్ యంత్రాలను ఉపయోగించి మున్సిపాలిటీలో ఎక్కడ కూడా దోమల మందు కొట్టించలేదు. మున్సిపాలిటీ అధికారులు దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. సకల అంగులతో నిర్మించిన ఇంద్ర భవనం లాంటి కార్యాలయం వారికి విశ్రాంతి గదిలా మారిందని మున్సిపాలిటీకి చెందిన పలువురు బహటంగానే విమర్శిస్తున్నారు. కార్యాలయానికి వచ్చామా.. పోయామా.. అన్నట్టుగా అధికారుల తీరు ఉందని వాపోతున్నారు.

నవతెలంగాణ-కొత్తూరు

కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌లోని ఆర్కే కాలనీలో డెంగ్యూ విజృంభిస్తోంది. 'స్వచ్ఛదనం-పచ్చదనం' కార్యక్రమంలో కేవలం ఫోటోలకు మాత్రమే ఫోజులిచ్చి ఉన్నత అధికారులకు గొప్పగా నిర్వ హించుకున్నట్టు చెప్పుకున్నారు.

వృథాగా దోమల నివారణ యంత్రాలు

కొత్తూరు మున్సిపాలిటీలో దోమల నివారణకై గత సంవత్సరం రెండు ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేసింది. ఒక్కో యంత్రానికి మూడు లక్షల 50 వేలు వెచ్చించి కొనుగోలు చేసింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినప్పటికీ కాలనీలలో ఒక్కసారైనా దోమల నివారణ మందు కొ ట్టించలేదు. రెండు మిషన్లు ఉన్న వాటికి మర మ్మతులు చేయకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తిమ్మాపూర్‌లోని ఆర్కే కాలనీలో ఒక వ్యక్తి మృత్యువాత పడ్డప్పటికీ నేటికి దోమల నివారణ మందు కొట్టించలేకపోయారు. మున్సిపల్ అధికారులు మేల్కొని మున్సిపాలిటీలోని పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

అట్టడుగు ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందలేదు

- మతోన్మాదుల చెర నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ



నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్

78 ఏండ్ల తరువాత కూడా ఆ స్వాతంత్ర్య ఫలాలు అట్టడుగు ప్రజలకు అందలేదని కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు పాలకవర్గాలు ఎర్రతివాచి పరిచి అట్టడుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని, స్వాతంత్ర ఫలాల సంరక్షణ కోసం దేశంలో ధర్మ యుద్ధం చేయటానికి యువతరం నడుం బిగించాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో '78 ఏండ్ల స్వాతంత్రం-రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు' అనే అంశంపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ జిల్లా సదస్సు కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య అధ్యక్షత జరిగింది. ఈ సదస్సుకు జాన్‌వెస్లీ హాజరై మాట్లాడారు.. భారతదేశం ప్రపంచ ఆకలి సూచికలో 111వ స్థానానికి చేరిందన్నారు. 40 కోట్ల నిరుద్యోగ సైన్యం పెరిగిందని, 46కోట్ల మంది ప్రజలు దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్నారని చెప్పారు. మరోవైపు 169 మంది శతకోటీశ్వరులు ఎదిగి ఆదానీ ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడుగా అయ్యాడని చెప్పారు. 40 శాతం మంది ప్రజల ఆస్తి ఒక శాతం చేతుల్లో మగ్గుతుందని ఈ ఆర్థిక అంతరాలు పెరుగుతున్న తీరు దేశాన్ని మరింత దిగజార్చే వైపు నడిపిస్తుందన్నారు. సామాజికంగా కుల వివక్ష, అంటరానితనం నేటికీ కొనసాగుతుందన్నారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు మహిళలు మైనారిటీలపై 300 రెట్లు పెరిగాయన్నారు. దళితుల హత్యల్లో బీజేపీ పాలిత యూపీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మహిళలపై గ్యాంగ్ రేప్‌లో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. సామాజిక ఆర్థిక అంతరాలను తొలగించకపోతే దేశంలో మరో స్వాతంత్ర్య పోరాటానికి యువతరం నడుం బిగించాలన్నారు. మతోన్మాదుల చెర నుంచి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. రాజ్యాంగ మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం ఫెడరలిజం, లౌకికత త్వం సామాజిక న్యాయాలను బీజేపీ వాటి పునాదుల నుంచి పెకిలిస్తుందన్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలించినప్పుడు మెజారిటీ మతోన్మాద అధిపత్యం ఎక్కడ ఉంటే అక్కడ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై మెజారిటీ మతోన్మాదులుగా ఉన్న ముస్లింలు దాడులు చేస్తున్నారని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కానీ భారతదేశంలోనే మణిపూర్‌లో ఇద్దరు గిరిజన యువతులను నగ్నంగా ఊరేగింపు చేసినప్పుడు ఈ రోజు గొంతు చించుకుంటున్న మతోన్మాదులు ఆనాడు ఎందుకు నోరు విప్పలేదని విమర్శించారు. మతోన్మాదం ఏ దేశంలో ఉన్న ప్రమాదమేనని దాన్ని భారత రాజ్యాంగం అంగీకరించదన్నారు. మతసామరస్యం లౌకిక విలువల పరిరక్షణ కోసం భారతదేశ సమైక్యత సమగ్రతల కోసం యువతరం మతోన్మాదుల దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మహిపాల్, నాయకులు సుదర్శన్, జె.లాలు, నవీన్ డి.నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పాల్వాన్ కుమార్



నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్

దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి పాల్వాన్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, మెదడు వాపు వ్యాధి, చికున్ గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రయివేట్ ఆస్పత్రుల వారు డెంగ్యూ వ్యాధికి చికిత్స చేస్తూ రోగుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఏ ఒక్కరూ కూడా డెంగ్యూ నిర్ధారణ కాకుండా డెంగ్యూ చికిత్స చేయొద్దని సూచించారు. ప్రయివేట్ ఆస్పత్రులలో డెంగ్యూ నిర్ధారణ అనంతరం చికిత్స అందించినట్లయితే ఆ పేషంట్ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే 77804 78817 వాట్సాప్ నెంబర్‌కు మేసేజ్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య



నవతెలంగాణ-తలకొండపల్లి

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఖనాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ఖానాపూర్ గ్రామానికి వచ్చారు. పలుగు కంపెనీలో పని చేస్తున్న జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రైక్వార్ రాజబాబు (33) మద్యానికి బానిస అయ్యాడు. ఆదివారం మద్యం తాగి వచ్చి అన్నదమ్ములతో గొడవ పడ్డాడు. అనంతరం తాగిన మైకంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

వ్యాన్, బైకు ఢీ



- వ్యక్తికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ-చౌడాపూర్

చౌడాపూర్ మండలం మక్త వెంకటాపూర్ గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం వ్యాన్‌ను, బైకు ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన యువకులు మండల కేంద్రం నుంచి గ్రామానికి వెళ్తున్నారు. ఈ తరుణంలో చౌడాపూర్ వైపు వస్తున్న ఈకో వ్యాన్‌ని ఢీకొ ట్టారు. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వ్యక్తిని స్థానికులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడు మద్యం తాగి అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని అక్కడ చూసిన స్థానికులు తెలిపారు.



అన్నచెల్లెల అనుబంధం రక్షాబంధన్



వట్టినాగులపల్లి మాజీ ఎంపీటీసీ గొల్ల నాగేష్ యాదవ్‌కు రాఖీ కడుతున్న మాజీ చైర్‌పర్సన్ దార్గుపల్లి రేఖయాదగిరి.



నార్సింగిలో రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపసర్పంచ్ పత్తి శోభరాజ్, వారి కుటుంబ సభ్యులు.

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు



అన్నకు రాఖీ కడుతున్న చెల్లి.



మహేష్, శైలేష్‌కుమారులతోపాటు వారి కుటుంబ సభ్యులకు రాఖీ కడుతున్న 17వ వార్డు కౌన్సిలర్ కే.ఉషారాణి.

నవతెలంగాణ-గండిపేట్

అన్నాచెల్లెళ్ల అనుబంధం అక్క తమ్ముళ్ల రుణబంధం రక్షాబంధన్ అని మహిళలు వెలుగెత్తి చాటారు. సోమవారం రాఖీ పౌర్ణమి వేడుకలను పరిష్కరించుకుని అక్క చెల్లెలు అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టారు. గండిపేట్ మండలం నార్సింగి, బండ్లగూడ, మణికొండ మున్సిపాలిటీలలో మహిళలు వారి అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలిపారు. నార్సింగ్ మున్సిపాలిటీలోని మాజీ చైర్‌పర్సన్ దార్గుపల్లి రేఖయాదగిరి మాజీ ఎంపీటీసీ గొల్ల నాగేష్‌యాదవ్‌కు రాఖీ కట్టారు. సీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. నార్సింగి 17వ వార్డు కౌన్సిలర్ కే.ఉషారాణి తన ఇద్దరు తమ్ముళ్ల మహేష్, శైలేష్‌లకు రాఖీ కడుతూ తోడుగా ఉండాలంటూ హారతి పట్టారు. 9వ వార్డు కౌన్సిలర్ కే. లక్ష్మీ ప్రవళిక ఆమె అన్నదమ్ములకు రాఖీ కట్టి ఆశీర్వదించారు. నార్సింగ్ మున్సిపాలిటీలో మహిళలు వారి అన్నదమ్ములకు రాఖీలు కడుతూ తోడుగా ఉండాలంటూ వేడుకున్నారు. నార్సింగ్ చైర్‌పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీని వాస్ వారి అన్నదమ్ములకు రాఖీ కడుతూ శుభాకాంక్షలు తెలి పారు. అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములు తోడుగా ఉంటూ రక్షణ కవచం లాగా అండగా ఉండాలని కోరారు. నార్సింగి, మంచిరేవుల, కోకాపేట్, గండిపేట్, వట్టినాగులపల్లి ఖానాపూర్, గౌలిదొడ్డి, మణికొండ, పుపాల్‌గూడ, బండ్లగూడ, హైదర్‌షాకోట్, పీరంచెరువు, కిస్మత్పూర్, హిమాయత్‌సాగర్, దర్గా ఖలి జఖాన్ గ్రామాల్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మహిళ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.



శాసనమండలి మాజీ చైర్మెన్‌కు రాఖీ కడుతున్న కిస్మత్‌పూర్ మాజీ సర్పంచ్ జయశ్రీ సదానంద్



ప్రేమ బంధాలను పంచుతూ వారి తమ్ముళ్లకు రాఖీ కడుతూ హారతి పడుతున్న అక్క చెల్లెలు.



సోదరుడికి రాఖీ కడుతున్న కౌన్సిలర్ లక్ష్మీ ప్రవళికకిరణ్.



బంధాన్ని పెంచుకునేందుకు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు రాఖీ కడుతున్న క్రైస్తవ సోదరీమణులు.

నవతెలంగాణ

సమగ్ర తెలుగు దినపత్రిక

వికారాబాద్

మంగళవారం | ఆగస్టు 20 2024 | www.navatelangana.com

వర్షాలు బాగా రావాలని ప్రత్యేక పూజలు

నవతెలంగాణ-బొంరాస్‌పేట్



వర్షం బాగా కురవాలని పంటలు బాగా పండాలని బోడబండ తండా గుట్టపైన వీరభద్ర స్వామి పరమేశ్వరుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలో నాయకులు రాజునాయక్ గ్రామ వాసులు పెద్దలు పిత్యా నాయక్. హన్మియా నాయక్ శంకర్ నాయక్ గణేష్ వినోద్ పవన్ తదితరులు పాల్గొన్నారు

అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్

నవతెలంగాణ-దోమ



మండల మాజీ వైస్ ఎంపీపీ గుర్మిట్కల మల్లేశంకి సోదరి విద్యారాణి రాఖీ కట్టి అన్నయ్యను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమను బంధానికి ప్రతీక రక్ష బంధన్ అని, మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ సాంస్కృతి సంప్రదాయలను ప్రతీకగా నిలిచి రాఖీ పండగను ప్రతి సోదరీమణులు అందరూ సుఖసంతోషాలతో జరుపుకొంటారని మండల మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం తెలిపారు.



మార్కాండేయ ఆలయంలో రాఖీ పండుగ వేడుకలు

నవతెలంగాణ-ఆమనగల్

ఆమనగల్ పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో సోమవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పండుగ సందర్భంగా 38వ నూలు పూర్ణిమ యజ్ఞం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పాల్గొని పద్మశాలి బాంధవులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటర్, పదవతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. అనంతరం ఆలయం ఆవరణలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎంగలి బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య, నాయకులు అప్పం శ్రీను, అవ్వారి శివలింగం, గాజుల సత్య రాములు, గాజుల శ్రీనివాస్, అప్పం శ్రీనివాస్, పున్న శ్రీను, దోర్నాల ఈశ్వరయ్య, మామిడిశెట్టి రవి, చెరుకు రవి, పాలాది శ్రీను, గుర్రం సురేష్, ఎంగలి శ్రీధర్, అవ్వారి నిరంజన్, ఏలే నిరంజన్, గుజ్జరి ప్రవీణ్, శివలింగం, సోమశంకర్, గంజి శ్రీను, ఎంగలి రఘు, యాదగిరి, బోడ నరేష్ తదితరులు పాల్గొన్నారు.



చేవెళ్ల వ్యవసాయ అధికారిగా శంకర్‌లాల్

నవతెలంగాణ-చేవెళ్ల



రాష్ట్రంలో జరిగిన ఉద్యోగుల బదిలీల్లో భాగంగా చేవెళ్ల మండల వ్యవసాయ అధికారిగా శంకర్‌లాల్ బదిలీపై వచ్చారు. చేవెళ్ల మండల నూతన వ్యవసాయ శాఖ అధికారిగా శంకర్‌లాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శంకర్‌లాల్ జోగులాంబ గద్వాల జిల్లా అయిజా మండల వ్యవసాయ మండల అధికారి(ఏఓ)గా విధులు నిర్వహించారు. ఇదివరకు చేవెళ్లలో విధులు నిర్వహించిన వ్యవసాయ అధికారి (ఏవో) తులసి పరిగి పరిశోధనశాలకు (ఎస్‌టీఎల్)కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి, రైతులకు సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆయనను ఫర్టిలైజర్ అసోసియేషన్ సభ్యులు సిబ్బంది పలువురు పూలమాలతో ఘనంగా సత్కరించారు.



భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ

నవతెలంగాణ-కుల్కచర్ల

కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామ పరిధిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చుట్టూ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.







మృతుని కుటుంబానికి ఆర్థికసాయం

నవతెలంగాణ-ఆమనగల్

కడ్తాల్ మండలంలోని సాలార్‌పూర్ గ్రామానికి చెందిన నేనావత్ పాండు నాయక్ అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. తన వంతు తక్షణ సహాయంగా వారికి జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యులు ప్రియా రమేష్ నాయక్ మృతుని కుటుంబానికి రూ.3 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సువాలి పంతు నాయక్, నాయకులు బాబా, ప్రకాష్, రాజు, అంజయ్య, శంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ముద్విన్ గ్రామంలో..

ముద్విన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సొల్లు నారయ్య కుటుంబాన్ని తాజా మాజీ ఉపసర్పంచ్ వినోద్ కుమార్ పరామర్శించి తనవంతు సహాయంగా వారికి రూ.3 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు గోపాల్, మహేష్, లక్ష్మయ్య, ప్రవీణ్, శ్రీశైలం, లోకేష్, సురేష్, మహేష్, బిక్షపతి, రవి తదితరులు పాల్గొన్నారు.





ఊరురా ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

నవతెలంగాణ-యాచారం

యాచారం మండల పరిధిలోని రాఖీ పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. రక్షాబంధన్‌ను పురస్కరించుకొని ఎవరింట్లో చూసిన అక్క చెల్లెళ్ల, అన్నాదమ్ముల ఆదరాభిమానాలు, ఆప్యాయతలు పంచుతూ రక్త బంధాన్ని గుర్తుండేలా ప్రజలంతా ఈ వేడుకను జరుపుకున్నారు. వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసుకునే విధంగా రాఖీ పండుగను నిర్వహించుకున్నారు. అక్క చెల్లెలు కలిసి తన తోడబుట్టిన అన్నదమ్ములకు రాఖీలు కట్టి తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. యాచారం సెంటర్లో మాజీ ఎంపీపీ కొప్పు సుకన్య భాష ఇంట్లో రాఖీ పండుగ సందడిగా సాగింది. మాల్ కేంద్రంలో మాజీ జడ్పీటీసీ చిన్నోళ్ళ జంగమ్మ యాదయ్య ఇంట్లో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు సందడిగా, ఆనందభరితంగా కొనసాగాయి.

శంకర్‌పల్లిలో సీనియర్ జర్నలిస్ట్ నరసింహస్వామి మృతి

నవతెలంగాణ-శంకర్‌పల్లి



శంకర్ పల్లి మండలం మున్సిపాలిటీకి చెందిన సీనియర్ జర్నలిస్టు ఎం.నరసింహస్వామి (68) సోమవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రిలో మృతి చెందారు. నరసింహ స్వామి ఈనాడు దినపత్రికలో సుమారు 15 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆంధ్రప్రభ రిపోర్టర్‌గా, వార్త దినపత్రికలో సైతం ఆయన పనిచేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శంకర్‌పల్లి మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రజలకు సేవలు అందించారు. కాగా సోదరుడు శంకర్‌పల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ నరసింహస్వామి అంత్యక్రియలు శంకర్‌పల్లిలో మంగళవారం ఉదయం 11 గంటలకు జరుగుతాయని తెలిపారు. నిజాయితీకి, విజ్ఞతకు మరో పేరుగా పత్రికలలో పనిచేశారని ఆయన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు తెలిపారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సన్నిహి తులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

శ్రీనివాస్ గౌడ్ ఇంట రాఖీ పండుగ సంబురాలు

నవతెలంగాణ-ఆమనగల్

టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్ సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని తన నివాసంలో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అక్కా చెల్లెళ్ళు కరుణశ్రీ, ఉమాదేవి, రేణుకా దేవి, కల్పనా దేవి తదితరులు శీనన్నకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ తల్లి లక్ష్మమ్మ, పద్మశ్రీ, తేజస్విని, శిరీష, పూజ, ప్రవీణ్, ధనీంద్ర, చంద్రతేజ, అను, అభి, ఫలనీష్, సుగంధ్, నిధి, ధనశ్రీ, నిహాణ్య, విహాన్, గూగుల్ తదితరులు పాల్గొన్నారు.





న్యాయవాది సంతోష్‌ని వేధించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి

- కోడంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన

నవతెలంగాణ-కోడంగల్

కూకట్‌పల్లి బార్ అసోసియేషన్‌లో అడ్వకేట్‌గా పనిచేస్తున్న సంతోష్‌పై చేయి చేసుకున్న బోరబండ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కొడంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటయ్య డిమాండ్ చేశారు. న్యాయవాదులపై నిత్యం పోలీసుల దౌర్జన్యాలకు నిరసనగా తెలంగాణ అడ్వకేట్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా కోడంగల్ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్వకేట్ సంతోష్ కుమార్ ను వేధించిన బోరబండ ఎస్ఐ జమీల్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. బోరబండలో మద్యం అమ్ముతున్న ఓ ఇంట్లో న్యాయవాది సంతోష్ రెంటుకు ఉంటున్నారని అన్యాయంగా ఆయనను కేసులో ఇరికించారన్నారు. పోలీసులు చట్టం తమ చేతుల్లో ఉందని న్యాయవాదులు ఏమి చేయలేరని దౌర్జన్యానికి ఒడిగడుతున్నారన్నారు. తక్షణమే బోరబండ ఎస్సై జమీల్, ఇతర పోలీస్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది సంతోష్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కర్ణాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి. బస్వరాజ్, రాములు. రవీందర్ నాయక్. రమేష్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నవతెలంగాణ-ఆమనగల్



ఆమనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్టు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. పట్టణంలోని అపోలో మెడికల్ ఎదురుగా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి డివైడర్ పై సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు. అనారోగ్యం, ఇతర ఏ కారణాల వల్ల మృతి చెందాడో తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు. బ్లూ షర్ట్ బ్లాక్ ఫైంట్ ధరించి ఉన్న సదరు వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినచో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఎస్ఐ పేర్కొన్నారు.



సీఎం, ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం

నవతెలంగాణ-కుల్కచర్ల

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు నల్లమల్ల మొగులయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి , పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యదర్శి బుగ్గయ్య, దళిత యువశక్తి యువజన సంఘం అధ్యక్షులు కృష్ణయ్య, వెంకటయ్య, దస్తయ్య నరసింహారెడ్డి, బొక్క రవి, నరేష్, కేశవులు, దండు బాలయ్య, శ్రీశైలం, శ్రీనివాస్, మొగులయ్య, బచ్చయ్య, హనుమంతు, నర్సింలు, రమేష్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.



అక్కతమ్ముళ్ల, అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక

నవతెలంగాణ-దోమ

మండల కేంద్రంలో సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగను అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ల ఘనంగా చేసుకున్నారు. శ్రీ సాయి చరణ్, అభినవ్‌కు తొడ పుట్టిన చెల్లెలు ఆరాధ్య రాఖీ కట్టి పండుగ ఘనంగా చేసుకున్నారు. జీవితాంతం ఒకరికొకరు రక్షణగా ఉండాలనే నమ్మకంతో అన్నలకు చెల్లెళ్ళ, తమ్ముళ్లకు అక్కలు చేతికి రాఖీ కడుతారు. అయితే కేవలం రక్త సంబంధీకులే కాకుండా ప్రకృతి నుంచి కూడా రక్షణ ఉండాలనే సదుద్దేశంతో అందరూ వినూత్నంగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకున్నారు. ప్రతీ ఇంట్లో సోదరి మణులు తమ సోదరులకు రాఖీలు కట్టి అప్యాయతను చాటారు. యువతులు, మహిళల సందడితో ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది.



ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-ఆమనగల్

ఆమనగల్ పట్టణంలో సోమవారం ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాడిగే సత్యం, ఉపాధ్యక్షులు శ్రీశైలం యాదవ్, ప్రధాన కార్యదర్శి జావేద్, కోశాధికారి వెంకటేష్ యాదవ్, సభ్యులు ఎంఏ అలీం, జబ్బార్, యాదగిరి, నాజర్, శ్రీకాంత్, మహేష్, రాజు, నరసింహ, శేఖర్, గఫార్, కలీమ్, రఫీ, ప్రవీణ్ రెడ్డి, గణేష్, శ్రీశైలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అన్నాచెల్లెళ్లు ప్రేమ, అభిమానాలతో రాఖీ పండుగ సందర్భంగా ధారూర్ మండల మైలారం గ్రామానికి చెందిన అన్న మదులపల్లి శ్రీనాథ్‌కు ప్రేమతో రాఖీ కట్టిన చెల్లి శాన్వి . అలాగే ప్రతి ఆడబిడ్డ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

నవతెలంగాణ-ధారూర్



భారతీయ సాంప్రదాయానికి ప్రతీక రాఖీ పండుగ







నవతెలంగాణ-చేవెళ్ల

భారతీయ సంప్రదాయానికి ప్రతీక రాఖీ పండుగ అని సీనియర్ నాయకులు శేరి నర్సింగ్‌రావు, ముడిమ్యాల గ్రామ మాజీ సర్పంచ్ శేరి స్వర్ణలత దర్శన్ అన్నారు. సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా రాఖీ పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పండుగ అన్న చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాఖీతో అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానుబంధం మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. సోదరులంతా తమ అక్కాచెల్లెళ్లపై అనిర్వచనీయమైన ప్రేమను కురిపించడంతోపాటు వారి రక్షణ బాధ్యతలు ప్రతి సోదరుడు తీసుకోవాలని కోరారు. చేతికి రాఖీ కట్టడం గొప్ప సందర్భంగా అభివర్ణించారు. రక్షాబంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని తెలిపారు. ప్రజల్లో సహోదరత్వాన్ని రాఖీపండుగ మరింతగా పెంచుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా కాలనీలలో చిన్నపిల్లలు రక్షాబంధన్ నిర్వహించడం కనిపించింది. ఈ కార్యక్రమంలో శేరి బ్రదర్స్ శ్రీనివాస్, దర్శన్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



మోమిన్‌పేటలో శ్రమదానం

నవతెలంగాణ-మోమిన్‌పేట్

మండల కేంద్రంలో మార్కెట్ రోడ్డులో షాప్‌ల ముందు ఉన్న గడ్డిని తొలగించారు. వర్షాలకు గడ్డిలో దోమలు ఈగలు ఉండటం వలన అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని తొలగించినట్టు గ్రామస్తులు తెలిపారు.



మోమిన్‌పేట మండలంలోని ఎనికేపల్లి గ్రామం నుంచి మొరంగపల్లి వెళ్లే రోడ్డు చిన్నపాటి వర్షాలకే బురదమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుక ఎనికేపల్లి గ్రామానికి చెందిన గుట్టమీది యేసయ్య స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. గ్రామస్తులు యేసయ్యను అభినందించారు.

నవతెలంగాణ-మోమిన్‌పేట్

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

- అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ వర్తింపచేయాలి
- బీఆర్ఎస్ దోమ మండల అధ్యక్షులు గోపాల్‌గౌడ్

నవతెలంగాణ-దోమ



రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలనీ, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి 8 నెలలుగా ఊరించి ఊరించి చివరకు రైతులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి ఉసురుమనిపించారనీ బీఆర్ఎస్ పార్టీ దోమ మండల అధ్యక్షులు గోపాల్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో 47 లక్షల మందికి అర్హులైన రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 22 లక్షల మందికి రుణమాఫీ చేయడం చాలా దురదృష్టకరమని, అదేవిధంగా ఇప్పటికే రైతు భరోసా సహాయం ఇవ్వకుండా ఇగ్గొట్టారనీ తెలిపారు. రైతు భరోసా ఖరీఫ్ సీజన్ డబ్బులు ఈనెల ఆఖరిలోగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాల్సిన నిధులు రుణమాఫీకి మలించిందన్నారు. రుణమాఫీ కానీ రైతులను మళ్లీ మోసం చేసేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారన్నారు. రుణమాఫీ కానీ అన్నదాతలు ఆందోళనలతో యావత్ తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతుందన్నారు. వరంగల్‌లో రైతులకు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని,అదేవిధంగా ఈనెల చివరి వరకు రైతు భరోసా ఖరీఫ్ సీజన్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.



ఆత్మీయం..అనుబంధం

అన్నకు రాఖీ కట్టిన చెల్లెలు

ఘనంగా మండల వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

నవతెలంగాణ-దోమ

భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపంగా భావించే రక్షాబంధన్ వేడుకలను సోమవారం మండల వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆడపడుచులు పుట్టింటికి చేరుకుని తమ సోదరులకు ప్రేమతో, కలకాలం సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ రాఖీలు కట్టి దీవించారు. దీనికి ప్రతిగా సోదరులు నూతన వస్త్రాలు, బహుమతులను కానుకగా అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులంతా సమీప ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు.



ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

నవతెలంగాణ-కోడంగల్

కోడంగల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అక్కాచెల్లెళ్లు వారి సోదరులకు రాఖీలు కట్టి తమ అనురాగాన్ని చాటగా సోదరులు వారికి కానుకలను ఇచ్చారు. వివిధ పట్టణాల్లో ఉంటున్న మహిళలు గ్రామాలకు పెద్దఎత్తున తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది. సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగలో తమ అనురాగాలు, ఆప్యాయతలను చాటుకున్నారు. అన్నాదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించగా వారికి కానుకలను అందించారు. మెట్టినింటి నుండి పుట్టింటికి రాఖీలు కట్టేందుకు మహిళలు పెద్దఎత్తున రావడంతో ఆనందోత్సహాల నడుమ రాఖీ పండుగ జరిగింది.



ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యేను పరిచయం చేయించిన సీఎం

నవతెలంగాణ-ఆమనగల్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని రాజ్యసభ ఎంపీ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీతో పరిచయం చేయించారు. సింఘ్వీ నామినేషన్ దాఖలు అనంతరం ఆదివారం సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని అభిషేక్ మను సింఘ్వీకి పరిచయం చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

వెల్లువిరిసిన అన్నా చెల్లెల అనుబంధం



- ఇంటా బయట ఊరు వాడ రాఖీ పండుగ సందడి

నవతెలంగాణ-ఆమనగల్

అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను పురస్కరించుకొని సోమవారం ఆమనగల్, కడ్తాల్ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో ఊరు వాడా అనే తేడా లేకుండా ఇంటా బయటా సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అక్కలు, చెల్లెళ్లుతమ అన్నదమ్ములకు రాఖీని కట్టి వారి మీద ఉన్న ప్రేమను చాటుకుంటారు. రాఖీ పండుగ అనేది ఒక రక్షాబంధనం లాంటిది. అక్కాచెల్లెళ్లను తాము కాపాడుతామని భరోసాను ఇస్తారు. అన్నదమ్ములు కేవలం ఒకే కుటుంబంలో పుట్టిన అన్నా చెల్లెలు కాదు, అన్నా, తమ్ముని వరుసయ్యేవారికి మహిళలు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపిస్తారు. అదేవిధంగా రాఖీలు కట్టించుకున్న వారు తమ అక్క చెల్లెళ్లకు కానుకలు అందజేస్తారు. ఈ క్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ఆయన సోదరీమణి రామేశ్వరమ్మ రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. అదేవిధంగా రాష్ట్ర సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు గూడూరు లక్ష్మీ నరసింహరెడ్డికి ఆయన సోదరి చిగురింత పుష్పలత మల్లారెడ్డి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.



కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండు బాలరాజ్ మృతి

- కుటుంబ సభ్యులను పరామర్శించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

నవతెలంగాణ షాబాద్

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండు బాలరాజ్(78) సోమవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. షాబాద్‌లోని దండు బాల్ రాజ్ ఇంటికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేరుకొని మృతునికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన బాలరాజ్ మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. మృదుస్వభావి, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. మృతుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంబడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, నాయకులు రాజేందర్ గౌడ్, మహేందర్‌గౌడ్, దండు రాహుల్ గుప్తా, రవీందర్ నాయక్, కమ్మరి శ్రీను, తదితరులు ఉన్నారు.



భారత్ బంద్‌ను విజయవంతం చేయండి



- మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహేష్ మాల

నవతెలంగాణ-షాద్‌నగర్

రేపు జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహేష్ మాల అన్నారు. మాల మహానాడు ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహేష్ మాల పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపైన ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం విరుద్ధమని తెలిపారు. ఈ తీర్పు రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు, రిజర్వేషన్లను క్రమంగా తొలగించేందుకు పన్నిన కుట్ర రాజ్యాంగాన్ని బలహీన పరిచి రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ, ఎస్టీలకు ఆర్థికంగా సామాజికంగా అణిచివేసే కుట్రలను అంబేద్కర్ వాదులందరూ ఐక్యతతో తిప్పి కొడదామని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కులను కాపాడుకుందామని, సుప్రీంకోర్టు తీర్పును దేశ వ్యాప్తంగా ఉన్న దళిత గిరిజన సంఘాలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా భీమ్ సేన, ట్రైబల్ ఆర్మీ, ప్రజా సంఘాలు దేశ వ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చారని అన్నారు. జేఏసీ భారత్ బంద్‌కు మాలమహానాడు మద్దతు ఇస్తూ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న మాల సమాజం భారత్ బంద్ లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వినోద్, శేఖర్, కేశవులు, మూర్తి, ప్రవీణ్ పాల్గొన్నారు.

దైవ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలి





- బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నిట్ట నారాయణ

నవతెలంగాణ-ఆమనగల్

దైవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నిట్ట నారాయణ అన్నారు. మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ మడేలేశ్వర స్వామి, ఈదమ్మ దేవి ఆలయాల్లో సోమవారం విగ్రహ ప్రతిష్ట వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో యాట నర్సింహ ముదిరాజ్, శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, నిట్ట నారాయణ తదితరులు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి విగ్రహ ప్రతిష్ట అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు వారిని ఆలయ మర్యాదలతో పూల మాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. దైవ చింతనను అలవర్చుకొని సన్మార్గంతో ముందుకు సాగే వారు సుఖ శాంతులతో ఆనందమయమైన జీవితాన్ని గడుపుతారని వారు పేర్కొన్నారు. ఈనెల 17న ప్రారంభమైన విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు మంగళవారం వరకు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీపాతి రజిత శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నిట్ట మంగమ్మ నారాయణ, మాజీ ఉపసర్పంచ్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ అధ్యక్షులు తెల్గమల్ల జగన్, కడ్తాల్ మండల కిసాన్ సెల్ అధ్యక్షులు బాలరాజు, రజక సంఘం అధ్యక్షులు మాచర్ల రామచంద్రయ్య, ఆలయ చైర్మెన్ కానుగుల మల్లేష్, నాయకులు వేణు, యాదయ్య, వెంకటయ్య, రాములు, శ్రీను, శేఖర్, చెన్నయ్య యాదవ్, రవి, కిష్టయ్య, చిన్న కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.



దుండగులను కఠినంగా శిక్షించాలి

- సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య

నవతెలంగాణ-షాబాద్

కోల్‌కత్తా నగరంలో జూనియర్ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. దుండగులను వెంటనే శిక్షించాలంటూ షాబాద్ మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి సేవ చేస్తున్న మహిళ డాక్టర్లపై ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి నక్కలి జంగయ్య, నాయకులు రుక్కయ్య శ్రీశైలం, రాములు, పాండు, ఉదయ్ కిరణ్, రఘురాం, మధు, నారాయణ, నాగమణి, బాలమణి, తదితరులు, పాల్గొన్నారు.



తాగునీళ్లు వస్తేలే..

వారం రోజులుగా ఇబ్బందులు గురవుతున్నాం

తిమ్మాయిపల్లి గ్రామస్తుల ఆవేదన

నవతెలంగాణ-దోమ

మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో వారం రోజులుగా తాగునీరు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సరఫరా చేసే సింగల్ పేస్ మోటర్ కాలిపోవడం జరిగిందనీ, పంచాయతీ కార్యదర్శి చెప్పిన జీపీలో పైసలు లేవనీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలోనీ పంచాయతీ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తూ గ్రామ సమస్యలపై పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మండల అధికారులు స్పందించి గ్రామంలోని సింగల్ పేస్ మోటార్‌ను బాగు చేయించి తాగునీరు సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు శ్రీనివాస్, రాములు, పాషా, శ్రీనివాస్, పులి కోరుతున్నారు.

నేడు మోమిన్‌పేట్ బంద్

నవతెలంగాణ-మోమిన్‌పేట్

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులకు మద్దతుగా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మోమిన్‌పేట్ మండల కేంద్రంలో ఆగస్టు 20న ఉదయం 10 గంటలకు బసవేశ్వర చౌక్ నుంచి ర్యాలి నిర్వహించనున్నట్టు నిర్వహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని షాపుల యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించి ర్యాలీలో పాల్గొనాలని కోరారు.




ఘనంగా రాఖీ పండుగ

- అక్క చెల్లెళ్లతో సందడిగా

మారిన కుటుంబాలు

నవతెలంగాణ-మర్పల్లి




అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలు పంచుకుంటూ కష్టసుఖాల్లో తోడుంటామని చెప్పుకునే పండుగే రక్షాబంధన్. ప్రతి ఏడాది శ్రావణ మాసం పూర్ణిమ తిథి నాడు రక్షా బంధన్ పండుగ జరుపుకుంటారు. రాఖీలు కట్టేందుకు వచ్చిన ఆడపడుచులతో కుటుంబాల్లో సందడి నెలకొంది



ఆర్య వర్ధన్ గుప్తా తమ్మునికి రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టిన అక్క నిక్షిత

నవతెలంగాణ-ధారూర్



వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కుక్కిందాలో అన్నా చెల్లెలి అనుబంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలని అన్నయ్య సాయి చరణ్‌కి రాఖీ కడుతున్న చెల్లమ్మ సాత్విక.

నవతెలంగాణ-ధారూర్





అన్నలకు రాఖీ కడుతున్న చెల్లెలు



తమ్ముడికి రాఖీ కడుతున్న అక్క

నవతెలంగాణ
8
రంగారెడ్డి
మంగళవారం ఆగస్టు 20 2024 www.navatelangana.com

ఘనంగా రాఖీ పండుగ



నవతెలంగాణ-దోమ
మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో రాఖీ పౌర్ణమి పండగను అన్న చెల్లెలు,అక్క తమ్ముళ్ల రాఖీలను కట్టుకొని పండగను సుఖ సంతోషాలతో జరుపుకొన్నారు.

ఘనంగా రాఖీ పండుగ



నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి మాజీ సర్పంచ్ దండు ఇస్తారి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అక్కాచెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. అనుబంధాలకు అప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ అని ఆయన అన్నారు.

ఘనంగా హరీ జన్మదిన వేడుకలు



నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకులు హరీ జన్మదిన వేడుకలు సోమవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇక ముందు ముందు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మల్లేష్, జాజేరావు శ్రీను, రాములు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం



నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించి అభివృద్దే ప్రధాన ఎజెండాగా పనులు చేపటేందుకు కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి నూతనంగా నిర్మించిన సీసీరోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం నెలకొన్న బస్తి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జీహెచ్ ఎంసీ ఏఈ ప్రశాంత్ స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఆదిత్య నగర్, మాదాపూర్ డివిజన్‌లితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని వారు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభి వృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో బస్తి నాయకులు మునఫ్ ఖాన్, రహీం, హనీఫ్, మహమ్మద్ ఖాజా, షోయబ్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

బైక్ అదుపు తప్పి కిందపడడంతో వ్యక్తికి గాయాలు

నవతెలంగాణ-మోమిన్‌పేట
బైక్ అదుపు తప్పి కింద పడడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మోమిన్‌పేట మండలం కేసారం వద్ద గల జేబీఎస్ వెంచర్ దగ్గర సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఎన్కేపల్లి రమేష్ బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డుపై గుంతలు ఉండడంతో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి వెంటనే 108కి కాల్ చేశారు. వారు సకాలంలో స్పందించకపోవడంతో ఆటోలో మోమిన్‌పేటలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు గుంతల మయంగా ఉండడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.



మురుగు నీటిలో దీప్తిశ్రీ నగర్

- నడి రోడ్డుపై పొంగిపొర్లుతున్న మ్యాన్ హెూల్స్
- అంతంత మాత్రంగా ఉన్న అంతర్గత రోడ్ల పరిస్థితి
- నిరంతరాయంగా ప్రవహిస్తున్న మురికి నీరు, వర్షం నీరు
- గుంతలుగా మారిపోయిన రోడ్లు
- దోమలు, ఈగల వ్యాప్తితో పాటు మురికి కంపు
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
- పట్టించుకోని అధికారులు

అసలే వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇలాంటి సమయంలోనే అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు రోడ్లను, కాలనీలను పర్యవేక్షించాలి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ సర్కిల్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్‌లోని ప్రధాన రహదారి నుండి ఎంఏనగర్, స్టాలిన్‌నగర్ వైపు వెళ్లే రోడ్డులో ఎంఏనగర్ వద్ద, ప్రశాంత్‌నగర్‌లో నడి రోడ్డుపై మ్యాన్ హెూల్స్ పొంగిపొర్లుతున్నాయి. రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు, పాదాచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా రోడ్లు నడవలేని స్థితికి రాకముందే మురికినీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మరమ్మతులు చేపట్టాలని అధికారులను వారు కోరుతున్నారు.





నవతెలంగాణ-శేరిలింగంపల్లి
స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో అధికారుల హడావిడి తప్పా కాలనీల్లో మురికి నీరు రోడ్ల పై ఏరులై పరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని కాలనీ వాసులు వాపోతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ సర్కిల్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ కాలనిలో 4,5 రోడ్లపై డ్రయినేజీ నీరు మ్యాన్ హెూల్‌ల నుండి పైకి వచ్చి రోడ్లపై నుండి వరదల్లా ప్రవహిస్తూనే ఉంది. దాదాపు 15 రోజులు గా ఇలాగే ప్రవహిస్తున్నా ఏ ఒక్క అధికారి కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. అసలే వర్షా కాలం కావడంతో నీటి ప్రవాహం తగ్గడం లేదు. దోమలు, ఈగల వ్యాప్తితో పాటు మురికి కంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీప్తిశ్రీనగర్‌లోని ప్రధాన రహదారి నుండి ఎంఏనగర్, స్టాలిన్‌నగర్ వైపు వెళ్లే రోడ్డులో ఎంఏనగర్ వద్ద, ప్రశాంత్‌నగర్‌లో నడి రోడ్డుపై మ్యాన్ హెూల్స్ పొంగిపొర్లుతున్నాయి. కాలనీ పార్క్ వద్ద, పై భాగంలో వాటర్ ట్యాంక్ వద్ద ఇలా అనేక చోట్ల మ్యాన్ హెూల్స్ నుండి మురికి నీరు ఉబికి వచ్చి రోడ్లపై నుండి ప్రవహిస్తూనే ఉన్నాయి. దీంతో ఈ రోడ్లపై నుండి వెళ్లే వాహనదారులకు, పాదాచారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మురికి నీటిలో నుండే వెళ్లాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. వాహనాలు వెళ్ళేటప్పుడు మురికి నీరు పాదాచారులపై పడి ఒళ్ళంతా కంపు కొడుతుందని వారు తెలిపారు.

అధికారులకు పట్టాదా ?

ఎన్నోరోజులుగా సమస్య ఉన్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని, వారికీ పట్టదా అని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. వాటర్ ట్యాంక్ వద్ద ఓ ఇంటి ముందు చిన్న ప్రాబ్లమ్‌తో డ్రయినేజీ పొంగి పొర్లుతున్న విషయాన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పక్కింటి వారు తెలిపారు. కనీసం ఆ ఇంటి వారు కూడా స్పందించకపోవడం వారి విజ్ఞత ఏ పాటిదో అర్థం అవుతుందని కొందరు వాపోయారు. కనీసం మా ఇంటి నుండి వెళ్లే మురికి నీరు వల్లే ఇతరులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకోక పోవడం వారి నిర్లక్షానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇటు అధికారులు స్పందించక పోవడం మరీ దారుణమని తెలిపారు.

రోడ్లు డ్యామేజ్

అసలే అంతర్గత రోడ్ల పరిస్థితి అంతంత మాత్రమే. ఇలా నిరంతరాయంగా మురికి నీరు, వర్షం నీరు ప్రవహిస్తుంటే రోడ్ల మొత్తం గుంతలుగా మారిపోయాయి. మరికొన్ని రోడ్లు పడవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. దీప్తిశ్రీనగర్ కాలనీలోని చౌరస్తా నుండి స్టాలిన్‌నగర్ వెళ్లే రహదారి మొత్తం గుంతలుగా మారిపోయి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు, పాదాచారులు తెలిపారు. పూర్తిగా రోడ్లు నడ వలేని స్థితికి రాకముందే మురికినీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.





మియాపూర్‌లో ఘనంగా ఫోటోగ్రఫీ డే

నవతెలంగాణ-మియాపూర్
ప్రపంచ 185 ఫోటోగ్రఫీ డే సందర్భంగా మియాపూర్ డిజిటల్ ఫోటో స్టూడియో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫోటో అనేది మనిషి హావభావాలను, మధుర స్మృతులని అందిస్తుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ వాల్మీకి, వైస్ ప్రెసిడెంట్ రాజు, సెక్రెట్రీ విజయ్ పాలంగే, జాయింట్ సెక్రెట్రీ గణేష్ యాదవ్ ట్రెజరర్ అన్వర్ ఖాన్, మీడియా పాట్నర్ మహేష్ దావత్, ఏరియా ఇన్‌చార్జి హర్ష శ్రీను, పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు



పాఠశాలల్లో కరాటే తప్పనిసరి



- కరాటే గ్రాండ్ మాస్టర్ కర్రోళ్ల నరసింహ
- ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో సత్తా చాటిన కొత్తూరు విద్యార్థులు

నవతెలంగాణ-కొత్తూరు
ఇంటర్నేషనల్ కరాటే పోటీలు కొత్తూరు బోధి వర్మ కుంపు కరాటే విద్యార్థులు ప్రతిభ చాటారు. 4వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 యాదాద్రి భువనగిరి జిల్లా ఎంఎస్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన కరాటే పోటీల్లో కొత్తూరు భోగి వర్మ కుంపు అకాడమీ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి పలువురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించారు. విద్యార్థులు చాణిక్య, దివ్య, కావ్యా, దినేష్, సాయి పవన్, మిల్కీ, హరిశంకర్ వరప్రసాద్, హరినాథ్ విద్యార్థులు బహుమతులు కైవసం చేసుకున్నారు. గ్రాండ్ మాస్టర్ కర్రోళ్ల నరసింహ సర్టిఫికెట్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ....చిన్నారులు బలంగా ధృఢంగా ధైర్యంగా ఉండాలంటే కచ్చితంగా కరాటే నేర్చుకోవాలని అన్నారు.

ఘనంగా రక్షాబంధన్







నవతెలంగాణ-కందుకూరు
మండలం రక్షాబంధన్ సోమవారం ఘనంగా జరుపుకున్నారు. అక్క చెల్లెలు, అన్నదమ్ముల ఆత్మీయ ప్రత్యేకత నిలిచే రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకుంటాం. మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఏనుగు జన్మ రెడ్డి లకు అక్కా చెల్లెలు రాఖీ కట్టి అన్నదమ్ముల ప్రేమను వ్యక్తం చేశారు. పిల్లలు పెద్దలు, అనే తేడా లేకుండా, రాఖీ పండుగ జరుపుకున్నారు.

రాజేంద్రనగర్‌లో ఘనంగా రక్షాబంధన్



నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కి రాఖీ కడుతున్న ప్రజాపిత బ్రహ్మా కుమారి సోదరీమణులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ నియోజకవర్గ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదరిమణుల ప్రేమ దేవుడి ఆశీర్వాదం కంటే గొప్పదన్నారు.



రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్‌కి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు ఉమా మహేశ్వరి రాఖీ కట్టారు.



గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ విప్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి మైలార్ దేవుపల్లి డివిజన్‌కు చెందిన మహిళ రాఖీ కట్టారు.

తాండూరులో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

- రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న పలువురు

నవతెలంగాణ-తాండూరు
తాండూరులో సోమవారం రాఖీ పౌర్ణమి వేడుకల సందర్భంగా తాండూరు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోత్రిక విజయలక్ష్మి మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీకి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వివిధ వార్డుల్లో ప్రజాప్రతినిధుల, ప్రజలు రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అనుబంధాలకు అప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ అని ఆయన అన్నారు. మన సాంప్రదాయాలను సంస్కృతీని మన పండుగల్లో ప్రతిబింబిస్తాయని పలువురు తెలిపారు.









నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
రంగారెడ్డి - వికారాబాద్
మంగళవారం | ఆగస్టు 20 2024 | www.navatelangana.com



రాఖీ పండుగ శుభాకాంక్షలు

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ పండుగ సందర్భంగా ప్రజలందరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుటుంబ బంధాలు, రక్తసంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలుపుతుందన్నారు. రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని తెలిపారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని తెలిపారు. రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమా నురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఘనంగా రాఖీ వేడుకలు



నవతెలంగాణ-శేరిలింగంపల్లి
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంత ఆధునిక ప్రపంచంలోను ఇంకా తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుతూ మన తెలుగు పండుగలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.

నోములలో సర్దార్ పాపన్నగౌడ్ జయంతి వేడుకలు



నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని నోముల గ్రామ కౌండిన్య సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సంఘం పెద్దలు మాట్లాడుతూ.. సామాన్య వ్యక్తి, శత్రు దుర్భేద్యమైన కోటలను వశపరచుకోవడంలో దిట్టఅని, పోరాటయోధుడని కొనియాడారు. కార్యక్రమంలో ఈరమల్ల నర్సింహగౌడ్, శివయ్యగౌడ్, దూసరి బాలయ్య గౌడ్, సదానందం గౌడ్, దండు బుచ్చయ్య గౌడ్, చెరుకు బుగ్గయ్య గౌడ్, దండు గోపాల్ గౌడ్, సత్తయ్య గౌడ్, దుబ్బాకుల స్వామి గౌడ్, పాశం వెంకటేష్ గౌడ్, ఈ రమల్ల జంగయ్య గౌడ్, దండు నర్సింహ గౌడ్, దూసరి శ్రీనివాస్ గౌడ్, పాశం సురేష్ గౌడ్, దండు రమేష్ గౌడ్, దూసరి శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు.

చంద్రయ్య మృతి బాధాకరం

- ఓబీసీ జాతీయ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి





నవతెలంగాణ-తలకొండపల్లి
చంద్రయ్య మృతి బాధాకరమని ఓబీసీ జాతీయ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి అన్నారు. మండలంలోని బీజేపీ జిల్లా నాయకులు శానమో ని పాండు తండ్రి శానముని చంద్రయ్య అనారోగ్య కారణంగా సోమవా రం మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఓబీసీ జాతీయ కమిష న్ సభ్యులు ఆచారి, చంద్రయ్య భౌతికకాయానికి పూలమాల వేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలోనీ మాజీ సర్పంచ్లు లలిత జోతయ్య, బక్కి కుమార్, మాజీ ఎంపీటీసీ హేమ రాజు, మాజీ ఉప సర్పం చ్ పద్మ అనిల్, బీజేపీ మండల అధ్యక్షులు రవి గౌడ్, పాండు, గణేష్, మల్లే ష్, నరేష్, శంకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.



రాఖీ పండుగ వేడుకలు

నవతెలంగాణ-మంచాల
నవతెలంగాణ దిన పత్రిక మంచాల మండల విలేకరి పల్లాటి జగన్ లక్ష్మిలకు, కుమారులైన పల్లాటి హేమ చంద్ర, రాఘవేంద్రలకు సోమ వారం తన చెల్లెలు చింతపట్ల సబితా, కూతుర్లు పల్లాటి వైష్ణవి, హసిని లు రాఖీ పూర్ణిమ సందర్భంగా రాఖీలు కట్టారు.

అన్నా చెల్లెల అనుబంధమే రాఖీ పండుగ



నవతెలంగాణ-శంకర్‌పల్లి
అన్నా చెల్లెల అనుబంధమే రాఖీ పండుగ. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఆప్యాయలకు అనుబంధాలకు ప్రత్యేకత రాఖీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అన్నదమ్ములకు అక్క చెల్లెలు రాఖీలు కట్టి మాకు రక్షణగా ఉండాలంటూ అ న్నా తమ్ములను అక్కా చెల్లెలు కోరుకోవ డమే ఈ రక్షాబంధన్‌కు ఉద్దేశం. రాఖీ పండుగ సందర్భంగా సోమవారం శంక రపల్లిలో చెల్లెలు అన్నాతమ్ములకు రక్షా బంధన్ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు.



సోదరీమణులను రక్షించండి

- తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో రక్షా బంధన్ సందర్భంగా 'సోదరీమణు ల ను రక్షించండి' అనే నినాదంతో మహిళలకు సంఘీభావంగా జరిగిన నిరసనా కార్యక్రమంలో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ప్రెసిడెంట్ బలరాం బాబుటీ జనరల్ సెక్రటరీ రవి బూరబీ జాయింట్ సెక్రటరీ రామ్ ముప్పన, ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ (టీఈఎఫ్ఏ) ప్రెసిడెంట్ కుమార్ రాజా, ట్రెజరర్ సూర్యనారాయణ మరియు ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



తోటి స్నేహితుని అన్నకు ఆర్థికసాయం

నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని సోమవారం వెల్జాల్ గ్రామానికి చెందిన షకీల్ వారం రోజుల క్రితం నుంచి బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నాడు. ముజ్జు వాళ్ళ షకీల్ అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన 2007-2008 బ్యాచ్ ఫ్రెండ్‌కు గ్రూప్‌లో తెలిపారు. తోటి స్నేహితులు ప్రతి ఒకరూ తోచిన విధంగా సహకారమందించారు. దాదాపుగా రూ.19 వేలు షకీల్ అన్నకి ముజీబ్ ఫ్రెండ్స్‌కు అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తనకు ఆరోగ్యం పరిస్థితి మెరుగ్గా పడాలని కోరారు. సాయం చేసిన ఫ్రెండ్స్ కు ప్రతి ఒకరికీ ధన్యవాదాలు తెలిపారు.

గాలి కొదిలేసిన నిర్మాణ పనులు

- ప్రభుత్వాలు పాలకులు మారినా ప్రారంభానికి నోచుకోని వైనం
- వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలి
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు సిలివేరు రాజు
- మురికి నీరు సమస్య పరిష్కారానికి కృషి చేయాలి
- ఎల్లమ్మ తండా మాజీ సర్పంచ్ కాంటేకార్ జగదీష్



నవతెలంగాణ-మంచాల
ఎల్లమ్మ తండా గ్రామగాడి వంపువాగు ప్రాజెక్ట్ నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గసభ్యులు సిలివేరు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని ఎల్లమ్మ తండా గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎల్లమ్మ తండా గ్రామంలో ఉన్న స్థానిక సమస్యల వల్ల ప్రజలు చాల ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ముఖ్యంగా గ్రామంలో చాల చోట్ల అండర్ డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల చాలా చోట్ల మురుగు నీరు నిలిచి దోమలకు నిలయంగా మారాయని, పిచ్చి మొక్కలు కూడా చాలా చోట్ల పెరిగాయన్నారు. ఈ రెండు సమస్యలు ఇండ్ల మధ్యనే ఉండటం వల్ల దోమలు ఇండ్లలోకి వస్తున్నాయని, తండాలో ఉన్న గిరిజనులకు విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దానికి తోడు చాలా మంది ప్రజలకు భూ సమస్యలు ఉన్నాయని, రేషన్ కార్డు లు లేవని, పెన్షన్‌లు రావడం లేదని, బస్ సమస్య లు ఉన్నాయని తెలిపారు. మిషన్ భగీరథ వాటర్ పైప్‌లైన్ వేసిన సందర్భంగా సీసీరోడ్లన్నీ పగుల గొట్టారని తెలిపారు. ఆ రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణీకులు చాలా ఇబ్బందిగా మారాయని తెలిపారు. మొదలగు సమస్యలపై అధికారులు స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గాడివంపు వాగు ప్రాజెక్ట్ నిర్మాణం పనులను పట్టించుకునే నాథుడే లేడనీ తెలిపారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా నిర్మాణం పనులు మాత్రం సాగడం లేదన్నారు. ముఖ్యంగా గాడివంపు వాగు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే గ్రౌండ్ వాటర్ పెరిగి గిరిజన తండాలు మొత్తం అభివృద్ధి చెందే అవకాశముందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్లమ్మ తండాలోని గాడివంపు వాగు ప్రాజెక్ట్ నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాంటేకార్ జగదీష్, సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి జవహర్‌లాల్, మాజీ మండల కమిటీ సభ్యులు సపావట్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి తదితరులున్నారు.

జాతీయస్థాయి కరాటే పోటీల్లో షాద్‌నగర్ విద్యార్థుల ప్రతిభ



నవతెలంగాణ-షాద్‌నగర్
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో షాద్‌నగర్ పట్టణానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. సోమవారం మొయినాబాద్ ఫైర్ ఫ్యాక్స్ స్పోర్ట్స్ అండ్ రీసెర్చ్ కాంప్లెక్స్‌లో గ్రాండ్ మాస్టర్ మల్లేష్ యాదవ్ మెమోరియల్ జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు షాద్‌నగర్ యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్‌కు చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కటాస్, స్పైరింగ్ టీం కటాస్ విభాగాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ సుధాకర్, సీనియర్ మాస్టర్ సాదిక్ పాషా, నర్సింలు, సాయినాథ్, నరేందర్ నాయక్, ఉత్తేజ్, గోపి నాయక్, పిరు, రాహుల్, శ్రీను, వినయ్ పాల్గొన్నారు.

ట్రైనీ డాక్టర్‌ను హత్యచేసిన వారిని ఉరివేయాలి

- సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె రామస్వామి



నవతెలంగాణ-చేవెళ్ల
కల్‌కత్తా ట్రైనీ డాక్టర్ లైంగికదాడి చేసిన దుండగులను బహిరంగంగా ఉరివేసి శిక్షించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె రామస్వామి అన్నారు. సోమవారం సీపీఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన లైంగికదాడి చేసిన ఘటనకు నిరసనగా మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యుడు రామస్వామి మాట్లాడుతూ.. కల్‌కత్తాలో ఆగస్టు 9 రాత్రి జూనియర్ డాక్టర్‌పై లైంగికదాడి సంఘటన హేయమైన చర్య అన్నా రు. స్వాతంత్రం వచ్చి 78 ఏండ్లు అవుతున్న మహిళలకు ఇంకా స్వాతంత్రం రాలేదన్నారు. ఈరోజు నిర్భయ రెండో ఘటన అన్నారు. నిర్భయ ఘటన బస్సులో జరిగితే ప్రభుత్వ ఆస్పత్రిలో జరగడం సిగ్గుచేటు అన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రబలింగం, కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు శివ, గీత కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, మొయినాబాద్ మండల కార్యదర్శి కే శ్రీనివాస్, జలీల్ వెంకటయ్య సీనియర్ నాయకులు డాక్టర్ శౌరీలు యాదగిరి, మహిళా నాయకురాలు లలితమ్మ వెంకటమ్మ పెంటయ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు



నవతెలంగాణ-తలకొండపల్లి
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఫొటోగ్రఫీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నరసింహ మాట్లాడుతూ..ఒక క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చగలిగేది ఫోటోగ్రఫీ అని, ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక ఫోటోగ్రఫీకి మాత్రమే ఉందన్నారు. చిత్ర రూపాన్ని ఫోటోగ్రఫీగా మార్చి ఫోటోగ్రాఫర్లు సమాజంలో చైతన్యం తెస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఫోటోగ్రఫీ మండల అధ్యక్షుడు నరసింహ, ఉపాధ్యక్షులు మధు, ప్రధాన కార్యదర్శి మహేష్, కోశాధికారులు, రమేష్, విజయ్, గౌరవ సభ్యులు కాలే శేఖర్, శీను, రావుఫ్, శ్రీకాంత్, కిరణ్, తరుణ్, వేణు, గిరి, సాయి, మహేష్, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ



నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని పలు గ్రామాల్లో చౌదర్‌పల్లి, వెల్జాల్, తలకొండపల్లి గట్టుఇప్పలపల్లి, వెంకట్రావుపేట్ గ్రామాలలోనీ సోమవారం రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదరి రామేశ్వరమ్మ రాఖీ కట్టి, మిఠాయి తినిపించి ఆశీర్వదించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే సతీమణి మాధవి, కుమారుడు కృష్ణవంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వెల్జాల్ గ్రామానికి చెందిన హైదరాబాద్ తమ నివాసంలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సీఎల్ శ్రీనివాస్ యాదవ్‌కు రక్షాబంధన్ సందర్భంగా వారి చెల్లెలు మాధవి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ సోదర సోదరీమణులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కాలే శేఖర్ నివాసంలో సింధు, శ్రీజ కలిసి కాలే సాయిచరణ్‌కు రాఖీ కట్టి, మిఠాయి తినిపించి ఆశీర్వదించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్న, తమ్ముడు, అక్క చెల్లెల అనుబంధానికి వారధిగా నిలిచే సృష్టిలో ఎన్ని బంధాలు ఉన్నా రక్తం పంచుకోపుట్టిన అన్న చెల్లెల బంధం అపురూపమైన బంధం అనుబంధమైన బంధం రాఖీ పౌర్ణమి దూరంలో ఉన్న దగ్గరయ్యే బంధం ఈ రక్షా బంధం పురానాటి కాలం నుండి ఈ తరం వరకు అనుబంధానికి స్నేహంగానిలిచే ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.



శంషాబాద్‌లో రాఖీ సందడి..

- రాఖీల కోసం క్యూ కట్టిన మహిళలు
- రాఖి కట్టించుకున్న ప్రముఖులు



నవతెలంగాణ-శంషాబాద్
శ్రావణమాసంలో ప్రతి ఏటా వచ్చే రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని సోమవారం శంషాబాద్ మండలంలో రాఖీ పండుగ సందడి నెలకొన్నది. శం షాబాద్‌లో నెలకొల్పినల ప్రత్యేక రాఖీ దుఖానలు, మిఠాయి షాపుల వద్ద మహిళలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళలు తమ పుట్టింటికి వెళ్లడం కోసం ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. అసలు సమయానికి రాక ఎక్కువ మంది మహిళలు రోడ్ల పై నిలబడి, ఎక్కిన బస్సుల్లో సీట్లు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్ మండల కాంగ్రెస్ సీనియర్ నేత కే. చంద్రారెడ్డి చిన్న గొల్లపల్లిలోని తన నివాసంలో తన చెల్లెలుతో రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఖీ పండుగ వల్ల కుటుంబ సంబంధాలు, వారి మధ్య మానవీయ సంబంధాలు బలపడటం కోసం రాఖీ పండుగ దోహదం చేస్తుందని అన్నారు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన మాజీ జడ్పీటీసీ తన్వి రాజు

పండుగ పర్వదినం పురస్కరించుకొని శంషాబాద్ మాజీ జడ్పీటీసీ నీరటి తన్వి రాజు ముదిరాజ్ రాఖీ సోమవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా తెలుసుకున్నారు. రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.



ప్రతి ఆడబిడ్డా క్షేమంగా ఉండాలి



- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్

నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్వగృహంలో సోమవారం తన సోదరీమణులు, మహిళా కౌన్సిలర్లు సంతోష నర్సింలు, రాజ్యలక్ష్మి రమణ, పావని చంద్ర శేఖర్‌లు ఆయనకి రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కుమార్తె వినూత్న ఆనంద్ ఆయన కుమారుడు వైభవ్ ఆనంద్‌కు రాఖీ కట్టారు. డాక్టర్ సబితా ఆనంద్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్లు అందరూ ప్రేమ, అభిమానాలతో రాఖీ పండగ జరుపుకోవాలని అలాగే ప్రతీ ఆడబిడ్డ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు

ఘనంగా ఫలహారం బండ్ల ఊరేగింపు



- పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్‌లోని ఓల్డ్ లింగంపల్లి విలేజ్ లోని హనుమాన్ టెంపుల్, గాంధీ బొమ్మ, పలు బస్తీలలో బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ఎంబీసీ చైర్మెన్ జెరిపేటి జైపాల్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వందలాది మంది భక్తుల మధ్య కొనసాగిన ఈ ఊరేగింపులు కనుల పండువగా కొనసాగింది. కార్పొరేటర్ మాట్లాడుతూ..బోనాల పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నమని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో గడ్డం రవియాదవ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, పాండు ముదిరాజ్, సురేష్, రేవంత్, హరీష్, ప్రణయ్, వెంకటేష్, రాకేష్, నవీన్, భరత్, సుశాంత్, మల్లేష్ నిర్వాహకులు, లింగంపల్లి విలేజ్ యూత్ సభ్యులు తదితరులున్నారు.

పూడూర్‌లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు



నవతెలంగాణ-పూడూర్
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం గ్రామాల్లో ఆడపడు చులందరూ తమ పుట్టింటికి చేరుకొని అన్న తమ్ముళ్లకు ఆత్మీయ బంధంతో రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్నో పండగలు వస్తున్న రాఖీ పౌర్ణమితో ఎంతో సంతోషంగా ఉందని తమ పుట్టింటికి వచ్చి అన్నదమ్ములను అందర్నీ కలుసుకొని రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని పలువురు ఆడపడుచులు పేర్కొంటున్నారు

సాయిబాబాకు రాఖీ కట్టిన మహిళలు



నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రాఖీ పండుగ సందర్భంగా మహిళా సోదరీమణులు గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ కార్యాలయంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాకు మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సాయిబాబా నియోజకవర్గ ఆడపడుచులందరికి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అంజమ్మ బాలమణి, మాధవి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.



చివరి ఆయకట్టు వరకు నీరందించాలి

- అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై రైతుల బైటాయింపు
- రైతులతో మాట్లాడిన తహసీల్దార్

నవతెలంగాణ- మాడుగులపల్లి

వరదకాలువ కింద ఆయకట్టు చివరి భూములకూ నీరందించాలని కోరుతూ అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు సోమవారం నల్లగొండ జిల్లా మాడుగుల మండల కేంద్రంలోని అద్దంకి- నార్కట్‌పల్లి హైవేపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. 18 రోజుల కిందట వరద కాలువకు మంత్రులు నీటిని విడుదల చేశారన్నారు. కానీ వరద కాలువల్లో పెద్దపెద్ద చెట్లు, రాళ్ల ఉండటంతో గండ్లు పడ్డాయన్నారు. వాటిని పూడ్చేందుకు అధికారులు వారం రోజులు సమయం తీసుకున్నారన్నారు. తూముల నిర్వహణను ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల పై భాగంలో ఉండే రైతులు ఇష్టారీతిగా నీటిని తరలించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చివరి ఆయకట్టులో ఉన్న మాడుగులపల్లి, దాచారం, చెరువుపల్లి, ఇందుగుల కొంత భాగం, మర్రిగూడెం, తోపుచెర్ల చివరి పొలాలకు నీరు అందడం లేదన్నారు. చివరి ఆయకట్టు వరకు నీటిని చేర్చే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని, రైతుల్ని ఆదుకోవాలని కోరారు. చివరి ఆయకట్టు వరకు నీరందించని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతుల ధర్నాతో హైవేపై సుమారు మూడు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రైతుల వద్దకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు అశోక్‌రెడ్డి, శ్రీకర్, మల్లారెడ్డి, వెంకటరెడ్డి, భూపతిరెడ్డి, చారి, సుధాకర్ రెడ్డి, అశోక్, వెంకన్న, వెంకటరెడ్డి, రాంరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

- మినీ నుంచి ప్రమోషన్ పొందిన వారికి సమాన వేతనమివ్వాలి
- మార్చి, ఏప్రిల్ పెండింగ్ వేతనాలివ్వాలి : తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

మినీ నుంచి మెయిన్ సెంటర్లకు ప్రమోషన్ పొందిన అంగన్‌వాడీ టీచర్లకు మెయిన్ టీచర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి పెండింగ్‌లో ఉన్న మార్చి, ఏప్రిల్ నెలల వేతనాలను కూడా చెల్లించాలని కోరారు. సోమవారం ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు లేఖ రాశారు. జులై నెల వేతనాలు చెల్లించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు వేల మంది మినీ నుండి మెయిన్‌కు ప్రమోషన్ పొందిన అంగన్‌వాడీ టీచర్లకు మళ్లీ పాత వేతనాలే వేయడం దారుణమని పేర్కొన్నారు. దీంతో టీచర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వాపోయారు. రెండు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, ఇలాంటి సమస్య భవిష్యత్తులో పునరావృతం కావొద్దని కోరారు. ఒకసారి మెయిన్ టీచర్స్ గా గుర్తించిన తర్వాత ఇలాంటి సమస్యలేంటి? అసలు వారిని ప్రభుత్వం మెయిన్ టీచర్స్ గా గుర్తించిందా? గుర్తించలేదా? సర్కారు మోసం చేస్తున్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.



వైద్యురాలి మృతిపై నిరసన ర్యాలీలు

- కొవ్వొత్తులతో నివాళి
- నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

నవతెలంగాణ- విలేకరులు

వైద్యురాలిపై లైంగికదాడి, హత్యకు నిరసనగా తోటి వైద్యులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.హైదరాబాద్ మలక్‌పేట్‌లో దంత వైద్యుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్యురాలి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. వనస్థలిపురం విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, తెలంగాణ అధ్యయన వేదిక, మహిళా మండలి, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం పనామా బస్టాప్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 50వ డివిజన్ జులైవాడ జంక్షన్‌లో, హనుమకొండలోని 53, 55, 56 మున్సిపల్ అడ్డాలలో, గోపాలపూర్ క్రాస్ జంక్షన్‌లో, కాజీపేటలో మున్సిపల్ కార్మికులు క్యాండిల్స్‌తో ప్రదర్శన నిర్వహించారు.లైంగికదాడి, హత్యకు గురైన వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ పాస్టర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద మిర్యాలగూడ డివిజన్ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జూనియర్ వైద్యురాలి హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంఏ లో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన చిన్నారులు

- శస్త్రచికిత్సలు చేయించినందుకు కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్



వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. సీఎం ఆదేశాలతో హైదరాబాద్ కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో కోఛ్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ఇటీవల పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఖరీదైన వినికిడి యంత్రాలు, సర్జరీలు చేయించు కున్నవారికి ఎల్‌వోసీ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలిస్తోంది. చికిత్సల అనంతరం ఉచితంగా వినికిడి యంత్రాలతో పాటు ఏడాది పాటు ఆడిషన్ వెర్బర్ థెరపీ అందిస్తున్నారు. ఇటీవల సర్జరీలు చేయించుకున్న పలువురు చిన్నారులు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనంద్ ఆచార్య, వైద్యురాలు డీకే వీణ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. తమ పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించినందుకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

రుణమాఫీ సమస్యలపై పరిష్కార కేంద్రాలు

- బీజేపీ కుట్రలు చేస్తోంది
- దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు
- పదేండ్ల బీఆర్ఎస్ పాలన మోసపూరితం : మంత్రులు ఉత్తమ్, జూపల్లి విమర్శ
- సాంకేతిక సమస్యలనూ సెటిల్ చేస్తామని వ్యాఖ్య



నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ సమస్యలపై పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. సాంకేతిక సమస్యలను సెటిల్ చేసి, ఇంకా రాని రైతులకు సైతం రుణమాఫీ వర్తింపజేస్తామని హామీనిచ్చారు. ఈ పథకం విషయంలో బీజేపీ సైతం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పదేండ్లు మోసం చేసిందన్నారు. 2014 తర్వాత రుణమాఫీ గురించి మాట్లాడలేదని విమర్శించారు. రైతులను రుణవిముక్తులను చేయాలని తాము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదనీ, వారికి కూడా నూటికి నూరు శాతం మాఫీ చేస్తామని ప్రకటించారు .రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.20 లక్షల మంది రైతులకు ఆధార్ నెంబర్లు సరిగ్గా లేవన్నారు. అందుకే వారికి రుణమాఫీ జరగలేదని చెప్పారు. వాటిని సవరించే ప్రక్రియను ప్రారంభించామన్నారు. ప్రతీ మండలంలో మండల వ్యవసాయధికారులకు బాధ్యతలు అప్పగించామని, వారు రుణమాఫీ కానీ రైతుల వివరాలను తీసుకుని పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తే మాఫీ చేస్తామన్నారు. కొన్ని ఖాతాల్లో వివరాలతో పాటు రేషన్‌కార్డులు సరిగ్గా లేకపోవడంతో సమస్యలు ఎదురయ్యాయని వివరించారు. రైతుల దగ్గరకు వ్యవసాయ అధికారులు స్వయంగా వెళ్లి వారి వివరాలను పరిశీలించి రుణమాఫీ సిఫారసు చేస్తారని వివరించారు. అర్హత ఉన్న ప్రతీ రైతుకు కచ్చితంగా రుణమాఫీ చేస్తామన్నారు. ఈసారి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రకృతి విపత్తుతో నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ఎప్పుడూ ఆదుకోలేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం సాయం చేసిందని గుర్తు చేశారు. రైతుల మేలుకోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదని చెప్పారు. రైతులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పెద్దలు సైతం అదే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఇప్పటివరకు 22.37 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్లు మాఫీ కింద సాయం చేశామన్నారు. క్యాబినెట్ తీర్మానం ప్రకారం రూ. 31 వేల కోట్లను రైతు ఖాతాల్లో వేస్తామని తెలిపారు.రూ. 2 లక్షల కంటే ఎక్కువగా అప్పు తీసుకుంటే, పై మొత్తాలను చెల్లిస్తే వెంటనే రుణమాఫీ అమల్లోకి వస్తుందన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కోసమే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. బావాబామ్మర్దులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కేటీఆర్, హరీశ్‌రావులపై పరోక్ష విమర్శలు చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల్లో 90 శాతం అప్పులకు వడ్డీ కడుతున్నామని వివరించారు.

ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ పంటరుణాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన సర్కారు, దేశంలో మరేదీ లేదని అభిప్రాయపడ్డారు. రూ. 2 లక్షల మేర రుణాలు ఉన్నవారి సంఖ్య రాష్ట్రంలో 8 లక్షలు ఉందని గుర్తు చేశారు. అనర్హులు అంటూ ఎవరూ ఉండరని స్పష్టం చేశారు.

కీలక స్థానాల్లో ఆర్ఎస్ఎస్ వారిని నింపడానికే లేటరల్ ఎంట్రీ

- రిజర్వేషన్ల రద్దుకోసమే బీజేపీ కుట్రలు : కేవీపీఎస్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

లేటరల్ ఎంట్రీ ముసుగులో కీలక స్థానాల్లో ఆర్ఎస్ఎస్ ప్రయివేటు మనుషులతో ఖాళీ ఐఏఎస్ పోస్టులు భర్తీ చెయ్యటం ద్వారా రిజర్వేషన్లకు గండి కొట్టి, సామాజిక న్యాయాన్ని సమాధి చేయనున్న బీజేపీ మనువాద విధానాలను కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఈ ఆలోచనలను ఉపసంహరించుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, జాన్ వెస్లీ టి స్కైలాబ్ బాబు సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను పక్కన పెట్టి లేటరల్ ఎంట్రీ పేరుతో ఆర్ఎస్ఎస్ ప్రయివేటు మనుషులతో దొడ్డి దారిన నింపేందుకు మతోన్మాద మోడీ ప్రభుత్వం ప్రయత్నించడం తక్షణమే విరమించాలని డిమాండ్ చేశారు. 24 కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ వంటి 45 పోస్టులకు లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చెయ్యడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. సామాజిక తరగతులకు చెందిన వారు ఉన్నత స్థానాల్లోకి రాకూడదని బీజేపీ యోచిస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని విభాగాల్లో ఉన్నతస్థాయి పోస్టుల్లో రిజర్వేషన్లు పూర్తిగా గాలికి వదిలేయడం కులదురంకార చర్య తప్ప మరోకటి కాదని విమర్శించారు.



రుణమాఫీ కాలేదంటూ రైతుల ఆందోళన

- నంగునూరులో సీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర
- జగిత్యాలలో రిలే నిరాహారదీక్ష, డీఏఓ హామీతో విరమణ

నవతెలంగాణ-నంగునూరు/మల్లాపూర్

రైతులందరికీ రుణమాఫీ కాలేదని, ఎలాంటి షరతులు లేకుండా ప్రతిఒక్కరికీ రుణమాఫీ చేయాలని రైతులు ఆందోళనలు నిర్వహించారు. సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో రుణమాఫీ కాలేదంటూ రైతులు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. సోమవారం ఉదయం గ్రామంలోని రైతులు ఒక చోట కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాడె కట్టారు. ప్రధానవీధుల్లో తిరుగుతూ 'సీఎం డౌన్ డౌన్', 'అబద్ధాల సీఎం రాజీనామా చేయాలి' అంటూ అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ శవయాత్ర కొనసాగించారు.

గ్రామంలో 550 మంది రైతులు రుణాలను తీసుకుంటే 130 మందికే రుణమాఫీ అయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాన కూడలిలో దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికి దిష్టిబొమ్మ శవయాత్రలో పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి, తహసీల్దార్ వీర్‌సింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను జిల్లా కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దాంతోపాటు వారం రోజుల్లో సమస్యలు ఉన్న రైతుల వద్దకు అధికారులు వచ్చి సర్వే చేపట్టి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ముత్యంపేటలోని ఇండియన్ బ్యాంకులో సాంకేతిక సమస్య కారణంగా లక్షలోపు రుణాలు మాఫీ కాలేదని, వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి పంపినట్టు అధికారులు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని జగిత్యాల డీఏఓ వాణి చెప్పారు.

అధికారుల హామీ మేరకు రైతులు నిరాహార దీక్ష విరమించారు. అనంతరం అధికారులు రైతులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు దేశెట్టి నగేష్, తోట శ్రీనివాస్, ద్యాగ రాజాశేఖర్, బైరి రవికుమార్, రకేష్, దేవరెడ్డి, సతీష్, రమేష్, ఎర్రన్న, శంకర్, ఎదులపురం రాజశేఖర్, రాములు, నారాయణ, అమీన్, నర్సయ్య పాల్గొన్నారు.

భావోద్వేగాలకు.ప్రతీక వార్తా చిత్రాలు

- సమాచార,పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

వార్తాచిత్రాలకు బలమైన భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 185వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్‌లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర స్థాయి వార్త ఛాయాచిత్రాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను మర్చిపోయినా, గత సంఘటనల గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించే సామర్థ్యాన్ని చిత్రాలు కలిగి ఉంటాయని తెలిపారు. వార్తా చిత్రాలు పదాల కంటే వేగంగా ప్రజలను ప్రభావితం చేస్తాయనీ, నేటి వార్తా ప్రపంచంలో ఫొటో జర్నలిజం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నదన్నారు. వార్తలను, సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, ప్రజలకందించడంలో జర్నలిస్టులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు సత్యాన్ని తెలియజేసే ప్రయత్నంలో వార్తలను, చిత్రాలను అత్యున్నత పాత్రికేయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచాలన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన ఫొటో జర్నలిస్టులు విజువల్ జర్నలిజం ప్రాముఖ్యతను తమ చిత్రాల ద్వారా చూపించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కె. విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డితో కలసి అంతకు ముందు మంత్రి ఛాయా చిత్రాలను వీక్షించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.హరి, ఉపాధ్యక్షులు పి.రాంమూర్తి, కోశాధికారి అనిల్ కుమార్ కర్ణకోటి, కార్యవర్గ సభ్యులు నక్క శ్రీనివాస్, పి.మోహన చారి, ఎంఏ. సర్వర్, నగర గోపాల్, ఛాయాచిత్ర ప్రదర్శన కన్వీనర్ ఏ.మహేష్ కుమార్, సభ్యులు డి.సుమన్ రెడ్డి, ఎస్. శ్రీధర్, హరిప్రేమ్, సంజయ్ చారి తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌తో యువకుని ఆత్మహత్య!

- రూ.2 కోట్ల వరకు అప్పులు

నవతెలంగాణ-పెన్‌పహాడ్



ఆన్‌లైన్‌లో బెట్టింగులు పెట్టి అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద ఉన్న తడకమళ్ల కిరాణం షాపు యజమాని సోమయ్య కుమారుడు సాయికుమార్(28) కూడా కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. అతను కొన్ని నెలలుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌ల్లో డబ్బులు పెట్టి రూ.2 కోట్ల అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక ఈ నెల 17న శనివారం సెల్ఫీ వీడియో తీసుకుని.. హాలియా చెక్ పోస్ట్ 14వ మైలు సాగర్ లెఫ్ట్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి.. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని దోసపహాడ్ గ్రామ శివారులోని కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతుని అన్న సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రవీందర్ తెలిపారు.

కేటీఆర్‌కు రాఖీ కట్టిన కృతిక

- చేసిన సహాయాన్ని మరవని రుద్రరచన
- జోహేద్‌ఖాన్ తల్లి కూడా




నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు పలువురు సోదరీమణులు సోమవారం హైదరాబాద్‌లోని నందినినగర్‌లోని ఆయన ఇంట్లో రాఖీలు కట్టారు. కుక్కల దాడిలో గాయపడి కేటీఆర్ సాయంతో కోలుకున్న ఐదేండ్ల కృతిక కేటీఆర్‌కు రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపింది. తన ఇంజినీరింగ్ విద్యకు పూర్తి ఆర్థిక సహాయం అందించినందుకు కృతజ్ఞతగా ప్రస్తుతం కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న అనాథ విద్యార్థిని రుద్రరచన కేటీఆర్‌కు రాఖీ కట్టారు. గతేడాది ఆమె సీఎం సహాయ నిధికి మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చిన విషయం విదితమే. జూబ్లీహిల్స్ నియోజవర్గంలోని బోరబండకు చెందిన ఐదేండ్ల జోహేస్ ఖాన పుట్టుకతో వినికిడి సమస్యతో బాధపడుతుండగా కేటీఆర్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని చికిత్సకు సహాయం అందించారు. దీంతో అతను అందరితోపాటు వింటున్నాడు..మాట్లాడుతున్నాడు. దీనికి కృతజ్ఞతగా జోహేస్‌ఖాన్ తల్లి సోమవారం కేటీఆర్ ఇంటికెళ్లి రాఖీ కట్టింది.

నవతెలంగాణ మానవి
మంగళవారం 20 ఆగస్టు 2024
రంగారెడ్డి
www.navatelangana.com



స్త్రీ, పురుష భేదాలను ఆమె సహించరు. కులం, మతం, ప్రాంతీయ భేదాలను ఒప్పుకోరు. ధనిక, పేద తారతమ్యాలు అంతం కావాలంటారు. స్త్రీని వ్యాపార వస్తువుగా చూడటాన్ని ఆమె ఖండిస్తారు. వేధింపులను వ్యతిరేకిస్తారు. అమానవీయ ఘటనలపై తన రచనల ద్వారా దునుమాడుతారు. ప్రయివేటీకరణ దుష్పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఓ పాత్రికేయురాలిగా, సినీ గేయ రచయితగా, సామాజిక కార్యకర్తగా సమసమాజం కోసం నిత్యం తపిస్తూనే ఉంటారు. ఆమే **చైతన్య పింగళి**. ఊహల్లోని కథలను అద్భుతంగా దృశ్యరూపకం చేసే సృజనాత్మకత ఆమె సొంతం. అన్యాయం అనుకుంటే ఎదురిస్తారు. అందుకే మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దురాగతాలపై త్వరలో ఓ పుస్తకాన్ని ముద్రించబోతున్న ఆమె పరిచయం నేటి మానవిలో...



సాహిత్యంతో చైతన్యం





భారత దేశ జాతీయ పతాక రూపశిల్పి స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్యకు చైతన్య పింగళి మునిమనుమరాలు. పింగళి హేరంబా, వెంకట చలపతిరావుల కొడుకు దశరథరామయ్య, సుశీల దంపతుల కుమార్తె ఈమె. చైతన్య పుట్టింది విజయవాడలో అయినా పెరిగింది మాత్రం నందిగామలో. బాల్యం నుంచే సాహిత్యం పట్ల ఆసక్తితో ఉండేవారు. శ్రీశ్రీ, చలం సాహిత్యాని బాగా చదివేవారు. వారి స్ఫూర్తితోనే రాయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె సినిమా మాటలు, పాటల రచయితగా కొనసాగుతున్నారు. స్క్రీన్‌ప్లేలో సరికొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొంతకాలం పాత్రికేయురాలిగా కూడా పనిచేశారు.

రచయితగా ప్రస్థానం...

చైతన్య గర్భవతిగా ఉన్నప్పుడు 'చిట్టగాంగ్ అప్రైసింగ్' అనే పుస్తకం ద్వారా చిట్టగాంగ్ మహిళల గురించి తెలుసుకున్నారు. అదే సమయంలో 'నిర్భయ' ఘటన జరగడంతో చిట్టగాంగ్ మహిళల స్ఫూర్తిని ఈ తరానికి



అందించాల్సిన అవసరం ఉందని గుర్తించి ఎలాగైనా పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు. పూర్తిస్థాయిలో సమాచారం దొరికిన పదిమంది గురించి రాశారు. పుస్తకం రాసేందుకు అవసరమైన సమాచారం కోసం ఆమె ఈశాన్య రాష్ట్రాలతోపాటుగా బంగ్లాదేశ్‌లో కూడా పర్యటించారు. అదే తరహాలో ప్రస్తుతం మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దురాగతాలపై కొత్త పుస్తకాన్ని రాస్తున్నారు. దీనికోసం ఆమె ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కొన్ని రోజులపాటు ఉండి వచ్చి అక్కడి వాస్తవిక గాథలను తెలుసుకున్నారు.

యువ పురస్కారం

ఆమె రాసిన 'చిట్టగాంగ్ విప్లవ వనితలు' అనే కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అవార్డు-2016కు ఎంపికైంది. ఆమె ప్రయోగాత్మక కథా రచనలో విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 24 భాషలకు సంబంధించి 24 మంది యువ రచయితలకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. వారిలో చైతన్య ఒకరు కావడం గర్వించదగ్గ విషయం. 'మనసులో వెన్నెల' పుస్తకాన్ని కూడా ఆమె రాశారు.

సినిమాల్లో అవకాశం

'గోదావరి' సినిమా ఆడిషన్స్ జరిగిన సమయంలో చైతన్య కూడా వెళ్లారు. ఆ క్రమంలో రచయితగా ఆమె శేఖర్‌కమ్ములను పరిచయం చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ మొత్తం పరిశీలించి, సలహాలు ఇవ్వాలని శేఖర్ కమ్ముల ఆమెను కోరారు. తనవంతుగా కొన్ని సలహాలు, ఇతరత్రా సూచనలు సైతం చేశారు. ఆ సమయంలోనే చైతన్య రాసిన పుస్తకాలు, ఆర్టికల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమెలోని టాలెంట్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా గత పదమూడు ఏండ్లుగా ఆమె శేఖర్ కమ్ముల వద్ద పనిచేస్తున్నారు.

కో రైటర్‌గా...

వరుణ్‌తేజ్ నటించిన 'ఫిదా' సినిమాకు శేఖర్ కమ్ముల ఆమెకు కోరైటర్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో 'ఊసుపోదు ఊరుకోదు... ఉండనీదు వెళ్ళనీదు...', 'ఫిదా ఫిదా', పాటలు ఆమె రచించారు. ఈ సాహిత్యం సరికొత్త పంథాలో...లోతైన జీవన చిత్రణకు రూపమిచ్చింది. నేల టిక్కెట్ సినిమాలో 'బిజిలి', 'విన్నానులే', 'లవ్‌స్టోరీ (2020)' సినిమాలో 'ఏరు పిల్ల', మసూద (2022)లో 'దాచి దాచి' వంటి పాటలు రాశారు. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల చేసే సినిమాలకు ఆమె కోరైటర్‌గా పనిచేస్తున్నారు. కోలీవుడ్ హీరో ధనుష్ 51 సినిమాగా 'డిఎన్ఎస్' వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చాలా షార్ట్‌ఫిలిమ్స్‌కు మాటలు, పాటలు రాశారు. ప్రస్తుతం మరో రెండు సినిమాలకు పాటలు రాస్తున్నారు.

అన్యాయాన్ని ప్రశ్నిస్తూ...

ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేందుకు సిద్ధంగా ఉండే చైతన్య 'ఆంధ్రుల హక్కు...విశాఖ ఉక్కు' పేరుతో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రజల పక్షాన నిలిచే ఇరోం షర్మిలా, సాయిబాబా వంటి హక్కుల కార్యకర్తలపై పెట్టిన దేశద్రోహ కేసులను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు ఆమె సంఘీభావాన్ని ఎప్పుడూ తెలియజేస్తుంటారు. సోషల్‌మీడియా ద్వారా తన గొంతును నిర్భయంగా వినిపిస్తుంటారు.

- యడవల్లి శ్రీనివాసరావు

పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే..?

నవ్వుతూ జాలీగా ఆటలు ఆడుతూ సంతోషంగా గడపాల్సిన చిన్నారులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లతో కుస్తీలు పడుతున్నారు. ఒకప్పుడు స్కూల్ నుంచి వచ్చి గ్రౌండ్‌కి వెళ్లి ఆడుకునే వారు ఇప్పుడు ఫోనుల్లో, టీవీల్లో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. అయితే ఇది చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నారుల్లో డిప్రెషన్‌ను కొన్ని లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించొచ్చంటున్నారు.

ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణంగా చాలా మంది డిప్రెషన్‌తో సతమతమవుతున్నారు. అయితే ఇది కేవలం పెద్దలకే అనుకుంటే పొరబడినట్లే, చిన్నారులు కూడా డిప్రెషన్ బారిన పడుతున్నారు.

- మీ చిన్నారులు కొన్ని రోజుల నుంచి విచారంగా ఉన్నా, ఇతరులతో కలవడానికి ఆసక్తి చూపించకపోయినా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లే అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు ఒంటరిగా



ఉండడానికి ఆసక్తి చూపిస్తున్న చిన్నారుల విషయంలో జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
- ఇక పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటున్నా, ఒంటరిగా కూర్చొని తామే ప్రశ్నలు వేసుకొని, తామే సమాధానాలు చెబుతుంటే కూడా పిల్లల మానసిక స్థితిలో మార్పు వచ్చినట్లు గుర్తించాలి. వెంటనే మానసిక నిపుణులను సంప్రదించాలి.
- ఏ కారణం లేకపోయినా చిరాకు పడుతున్నా, చిటికిమాటికి కోపంగా ఉంటున్నా, చేతిలోని వస్తువులను విసిరిగొడుతున్నా ఇవి చిన్నారుల్లో డిప్రెషన్ తాలుకు లక్షణాలుగా భావించాలి.
- ఇక చిన్నారులు నిత్యం నిద్రపోతున్నా, ఏ పనిపై ఆసక్తి చూపించకపోతున్నా ఇది డిప్రెషన్ లక్షణంగా భావించాని నిపుణులు చెబుతున్నారు.

ఇవి పాటించండి..

చిన్నారులు డిప్రెషన్ బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా వారిని స్మార్ట్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు బయట ఆడుకునేలా ఎంకరేజ్ చేయాలి. అలాగే పెద్దలు సైతం చిన్నారులతో నాణ్యమైన సమయాన్ని గడపాలని సూచిస్తున్నారు. పార్కులకు ఎగ్జిబిషన్స్ వంటి వాటికి తీసుకెళ్తుండాలి.

ప్రతి ఆడబిడ్డను గౌరవించాలి

(మొదటిపేజీ తరువాయి)

పక్కనపెట్టి వందల మంది సామాన్యులకు మంత్రి సీతక్క రాఖీలు కడుతూ అమ్మాయిలను గౌరవించాల్సిన అవసరాన్ని వివరించారు. సోదరీ సోదరుల మధ్య అనురాగాలు, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ నిలుస్తుందని ఆమె గుర్తు చేశారు. అమ్మాయిలను గౌరవించుకోవాల్సిన అవసరాన్ని రాఖీ పండుగ చాటి చెబుతుందని తెలిపారు. మహిళల భద్రతకు పాటుపడదామని రాఖీ పండుగ సందర్భంగా అందరూ ప్రతినభూనాలని కోరారు. సోదరులందరూ బాగుండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుందని చెప్పారు. సమాజంలో వస్తున్న రకరకాల మార్పుల వల్ల మహిళల పట్ల అనేక రకాల హింస జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సోదరుడు తన సోదరికి సమాజంలో మంచి భద్రత, గౌరవం దక్కాలని ఎలా కోరుకుంటారో....అలానే సమాజంలో ప్రతి ఆడబిడ్డను గౌరవించాలని కోరారు. ప్రతి మహిళ ను మన ఇంటి బిడ్డగా చూస్తే అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగవని హితవు పలికారు. ఆడబిడ్డల మీద ఆంక్షలు పెట్టకుండా..స్వేచ్ఛగా తిరేగే అవకాశం ఇచ్చి వారిని ఎదగనీయాలని కోరారు. సీఎంకు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపడం సంతోషంగా ఉందన్నారు.

ఫొటో మధుర జ్ఞాపకాలకు ప్రతీక

(మొదటిపేజీ తరువాయి)

ఫొటోది ఏముందిలే అన్నట్టుగా కొందు చూస్తారుగానీ..ఆ ఫొటో భావాన్ని పలికిస్తుందని చెప్పారు. ఒక ఫొటో గ్రాఫర్ కుతూహలంతో, శ్రద్ధపెట్టి జీవం ఉట్టిపడేలా ఆ ఛాయా చిత్రాన్ని బంధిస్తాడంటూ, వారు పడుతున్న కష్టాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదినెల్ల కార్యక్రమాలు, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు అందింస్తున్న పథకాలు, సేవలు ఫొటో ఎగ్జిభిషన్‌లో కనిపించాయన్నారు. అయితే..పది నిముషాల్లో ఎనిమిదినెల్ల కష్టాన్నీ, ఆ జ్ఞాపకాలను నెమరువేసుకునేలా కండ్లకు కట్టినట్టుగా చిత్రించటం మధుర జ్ఞాపకాలు కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. ఫొటో గ్రాఫర్ల కృషిని గుర్తించి వారి ప్రతిభకు అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని గుర్తు చేశారు. ఈ పని గత ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటో గ్రాఫర్ శ్రమతోనే ఫొటో..ఫొటోలాగా కనిపిస్తుందన్నారు. బాధ్యతగా ఆలోచించినప్పుడే దీన్ని గుర్తిస్తామన్నారు. మార్పురావాలని ఇందిరిమ్మ రాజ్యంలో అందరం కష్టపడుతున్నామని గుర్తు చేశారు. అభయ హస్తంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ రెండు కండ్లుగా భావించి ప్రభుత్వం అందుకు తగిన కృషి ప్రారంభించిందని చెప్పారు. ప్రపంచం వేగంగా మారుతుందనీ, అంతే వేగంతో వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటేనే ముందుకు సాగుతామని సూచించారు. వృత్తిపరంగా ఫొటో గ్రాఫర్లు అనేక సమస్యలతో ఉన్నారనీ, వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. మీడియా అకాడమి చైర్మెన్ కె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఫొటో జర్నలిస్టుల కృషి గొప్పదన్నారు.వారు క్షేత్ర స్థాయిలో ఉంటేనే నిజమైన ఫొటోలు వస్తాయన్నారు. ఫొటోస్ లేకుంటే న్యూస్ పేపరే లేదన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ హన్మంతరావు మాట్లాడుతూ సమాచార శాఖ అధికారులు, సిబ్బంది అహర్నిశలు కష్టపడుతూ ప్రభుత్వానికి మంచి పేరు తేవడం చాలా అభినందనీయమని కోనియాడారు. ఫొటోగ్రాఫర్ల శ్రమ చెప్పలేనిదన్నారు. ప్రతి ఫొటో అమూల్యమైందేనన్నారు. 101 మంది ఫొటోగ్రాఫర్లు 990 ఫొటోలు పంపారనీ, అందులో 40మందిని ఆయా కోణాల్లో పరిశీలించి అవార్డులకు ఎంపిక చేశారని వివరించారు. ఈ సందర్భంగా ఎంపికైన ఫొటో గ్రాఫర్లకు తమ ప్రతిభకు గుర్తింపుగా నగదుతో పాటు జ్ఞాపికలను అందజేశారు.

రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్

(మొదటిపేజీ తరువాయి)

జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల నామినేషన్ల సమర్పణకు ఈ నెల 21వ తేదీ వరకు గడువుంది.అభిషేక్ మను సింఘ్వీ 2001 నుంచి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. రెండు దఫాలు(2006, 2018)గా రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి పోటీచేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించినా జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవలు కాంగ్రెస్‌కు కీలకమైనందున ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు.

నేరచరితులపై కేంద్రం ఆరా

నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో

క్రిమినల్ కేసులను త్వరితగతిన విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల సమగ్ర పనితీరుపై ఐఐఎంలు, ఐఐటీలు, న్యాయ విశ్వవిద్యాలయాలు, జ్యుడీషియల్ అకాడమీలతో సహా అత్యున్నత సంస్థల నుంచి ప్రతిపాదనలను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసుల విచారణకు ఏర్పాటు చేసిన కోర్టుల కార్యాచరణ, సమర్థత, మొత్తం ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. న్యాయమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే 'స్కీమ్ ఫర్ యాక్షన్ రీసెర్చ్ అండ్ స్టడీస్ ఆన్ జ్యుడీషియల్ రిఫార్మ్స్' కింద ప్రతిపాదనలు ఆహ్వానించింది.

2017లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసుల త్వరిత విచారణకు రాష్ట్రాల్లో 12 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీని ప్రకారం ఢిల్లీలో రెండు, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఒక్కో కోర్టు చొప్పున మొత్తం 12 కోర్టులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లోని పది కోర్టులు పనిచేస్తున్నాయి. 2018 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్, కేరళ ప్రత్యేక కోర్టులు నిలిపివేయబడ్డాయి. ఈ ప్రత్యేక కోర్టుల పనితీరును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ జారీ చేసిన ప్రతిపాదనల ప్రకారం "ఈ అధ్యయనం ప్రత్యేక కోర్టుల పనితీరు, సమర్థత, మొత్తం ప్రభావాన్ని అంచనా వేయడానికి, సమగ్ర మూల్యాంకనాన్ని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాటి పనితీరును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది" అని తెలిపింది. అందుబాటులో ఉన్న ప్రత్యేక కోర్టుల సమాచారం ప్రకారం, ఢిల్లీలోని రెండు ప్రత్యేక కోర్టుల్లో కేసులు ఉన్నా, ఏ ఒక్క కేసు కూడా పరిష్కరించలేదు. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్ కోర్టు 50 కేసులు పరిష్కరించింది. 1,137 పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో ఐదు కేసులు పరిష్కారమై, 319 పెండింగ్‌లో ఉన్నాయి. మహారాష్ట్రలో 419 పెండింగ్‌లో ఉండగా, 13 కేసులు కోర్టు పరిష్కరించింది. ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులు, ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, గ్రామ న్యాయాలయాలు (విలేజ్ కోర్టులు), టెలీ-లా స్కీమ్‌ల పనితీరును అధ్యయనం చేయడానికి కూడా న్యాయశాఖ ప్రతిపాదనలను ఆహ్వానించింది.

కాళేశ్వరంలో అవకతవకలు నిజమే

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

కాళేశ్వరంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలు, విమర్శలు నిజమేనని తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు ఉన్నట్టుగా స్పష్టమైనట్టు సమాచారం. దీనిపై గత ఆరు నెలలకుపైగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ విచారణ చేస్తున్న విషయం విదితమే. సోమవారం విజిలెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ చైర్మెన్ పీసీ ఘోష్‌ను కలిశారు. దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలను సీవీ ఆనందర్ చైర్మెన్ ఘోష్‌కు చర్చించినట్టు సమాచారం. తొలి నివేదికను దివంగత ఐపీఎస్ అధికారి రాజీవ్‌రతన్ ప్రభుత్వానికి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మరణించాక సీవీ ఆనంద్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్లు, స్థలం, సాంకేతిక అంశాలపై విచారణ కొనసాగిస్తూనే ఉంది. ఘోష్ కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో పలు కీలకమైన విషయాలు పొందుపరిచినట్టు సమాచారం. నివేదికను నేరుగా చైర్మెన్‌కు అందజేసినప్పటికీ, తొలి నివేదికకు, మధ్యంతర నివేదికతో బలం చేకూరినట్టు సమాచారం. రాజీవరతన్ నివేదికలో కాళేశ్వరం అవినీతి,అ వకతవకలు జరిగినట్టుగా ప్రాథమిక నివేదిక ఇచ్చారు. గత బీఆర్ఎస్ సర్కారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణాల్లో స్పష్టమైన లోపాలు విజిలెన్స్ గుర్తించినట్టు తెలిసింది. దీనిపై ఘోష్, సీవీ ఆనంద్‌తో ఆయా అంశాలపై చర్చిస్తూ త్వరలో విచారణ పూర్తిచేసి తనకు, ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని ఆదేశించారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు, మిగతా బ్యారేజీల్లో బుంగ(సీపేజీ)లు రావడం వెనుక సాంకేతిక, నాణ్యత సమస్యలే కారణమని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 'కాగ్' లెక్కల ప్రకారం రూ. 96 వేల కోట్లు ఖర్చుపెట్టారు. అలాగే మరో రూ. 45 వేల కోట్లు కావాల్సి ఉంది.

ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కోసం సుమారు రూ. 9 నుంచి రూ. 12 వేల కోట్ల వరకు వ్యయమైనట్టు సమాచారం. మరిన్నీ నిధులు ఖర్చుపెడితేగాని ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే తేలిపోయింది. ఈ విషయాన్ని జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ(ఎన్‌డీఎస్‌ఏ) స్పష్టం చేసింది కూడా. తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులు చేసినా మేడిగడ్డ డ్యామ్ ప్రమాదం నుంచి బయటపడినట్టుగా చెప్పలేమని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే తాజా బారీ వర్షాలు వచ్చినా మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిలువ చేయకుండా గేట్లు ఎత్తి ఉంచారు. దీంతో లక్షలాధి క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా వదలాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ విగ్రహమా ?

(మొదటిపేజీ తరువాయి)

చేశారు. పదేండ్ల కాలంలో ఏనాడూ తమ ప్రభుత్వం గతంలో ఉన్నవారి పేర్లను మార్చలేదని తెలిపారు. తెలంగాణ తల్లికి, అస్తిత్వానికి, గౌరవానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాన్ని తెలంగాణ సమాజం మర్చపోదని హెచ్చరించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ పేర్లతో ఉన్న పథకాలు, ప్రాంతాల పేర్లను కూడా మారుస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ మహనీయుడి పేరు పెడతామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అని అనలేదని విమర్శించారు. అంబేద్కర్ మహనీయుడికి కనీసం పూలదండ వేయలేదని పేర్కొన్నారు. అధిష్టానం దగ్గర మెప్పు పొందాలంటే గాంధీభవన్‌లోనో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.

కవిత రాఖీ కట్టలేకపోయినందుకు బాధగా ఉంది

తన సోదరి కవిత రాఖీ కట్టలేకపోయినందుకు బాధగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. 155 రోజులుగా ఆమె జైల్లో ఎంత వేదనను అనుభవిస్తున్నారోనని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కవితకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా నాయకులు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, తదితరులు ఆయనకు రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.

వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం తేవాలి

(మొదటిపేజీ తరువాయి)

ఏ మాత్రం జాప్యం లేకుండా చట్టాన్ని రూపొందించాల్సి వుందని డిమాండ్ చేసింది. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకున్నా తగు శాసనాన్ని రూపొదించడమనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే వుంది. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంతవరకు, న్యాయ ప్రక్రియను ధ్వంసం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి తాజా సాక్ష్యాధారాలు బయటకు వస్తున్నాయని, అలాగే ప్రశ్నలు లేవనెత్తేవారికి బెదిరింపులు వస్తున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ముఖ్యమంత్రి పట్ల, ప్రభుత్వం పట్ల తమకు ఎలాంటి నమ్మకం లేదని బాధితురాలి తండ్రి చేసిన ప్రకటన, ప్రజలు కూడా అవే భావాలను వ్యక్తం చేయడం చూస్తుంటే ప్రతి దశలోనూ వాస్తవాలను మరుగుపరిచే వాస్తవికత ప్రతిబింబిస్తోందని పేర్కొంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి తగు చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

స్వాతంత్ర్య సమరయోధుల పేరుతో భూదోపిడీ

(మొదటిపేజీ తరువాయి)

నెం.420లో 262.82 ఎకరాలు, సర్వే నెం.597లో 272. 27 ఎకరాలు, 686లో 12.24, 761లో 412.28, 1100లో 132.08, 621లో 31.25, 735లో 35.28, 1121లో 25.37, 693లో 11, 714లో 8.32, 1104లో 8.32, 341లో 7.35 ఎకరాలు కాగా మొత్తం 41 సర్వే నెంబర్లలో 4542 ఎకరాలు ప్రభుత్వ, బంచరా యి, బంజరు, ఖరజుఖాతా, మహాసూరకు సంబంధించిన భూములు ఉన్నాయి. వాటిపై కొన్నేండ్లుగా కబ్జాదారుల కన్నుపడింది.ఆ భూములను తమ పరం చేసుకునేందుకు కొందరు స్వాతంత్ర్య సమరయోధుల పేరిట నకిలీ పట్టాలు సృష్టించి కాజేశారు. దానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.

రద్దు చేసినా.. కబ్జాలోనే

స్వాతంత్ర్య సమరయోధుల పేర్లలో తప్పుడు పట్టాలు సృష్టించడంతోపాటు స్థానికులు ఫిర్యాదు చేయడంతో భూ ఆక్రమణలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. చట్టవిరుద్ధంగా జారీ అయిన పట్టాలను రద్దు చేస్తూ 1/12782/2010 ద్వారా.. ఆర్‌డీవో జె3/1387/2010 ద్వారా విచారణ చేశారు. నకిలీ పట్టాలను రద్దు చేశారు. పట్టాలు రద్దుచేసి 15 ఏండ్లు కావొస్తున్నప్పటికీ కబ్జాలో ఉన్న నకిలీ స్వాతంత్ర్య యోధులు మాత్రం భూములను వీడటం లేదు. దశాబ్దాలుగా తిష్టవేసిన నకిలీదారులు భూములను వీడకపోవడంతో అనుమానాలు కల్గుతున్నాయి. పెద్ద మొత్తంలో అధికారులకు తాయిలాలు ముట్టడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి

నకిలీ డాక్యుమెంట్లతో రుణాలు

స్వాతంత్ర్య సమరయోధుల పేర్లతో భూములను ఆక్రమించుకున్న కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు రుణాలు కూడా పొందారు. రెవెన్యూ అధికారుల అండదండలతో తప్పుడు డాక్యుమెంట్లు పొంది నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించుకొని బ్యాంకుల ద్వారా రుణాలు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. దామరచర్ల పీఏసీఎస్‌లో 12 మంది నకిలీ డాక్యుమెంట్లు పెట్టి 2013లో రూ.50లక్షలకు పైగా రుణాలు పొందినట్టు తెలుస్తోంది. ఇందులో అప్పటి పీఏసీఎస్‌లో పనిచేస్తున్న సిబ్బంది సైతం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్ నెంబర్ 4976/ 2017 ద్వారా ఎస్‌బీఐ వజీరాబాద్‌లో రూ.7లక్షలు, డాక్యుమెంట్ 8500/2019 ద్వారా సిండికేట్ బ్యాంకులో రూ.2.31 లక్షలు, డాక్యుమెంట్ 3743/ 2020 ద్వారా కెనరా బ్యాంక్‌లో 90వేలు, డాక్యుమెంట్ 2178/ 2022 ద్వారా రాయల్ వాల్‌టెంక్ లిమిటెడ్ ద్వారా రూ.12లక్షలు.. ఇలా దాదాపు18 డాక్యుమెంట్ల ద్వారా కోట్ల రూపాయల రుణాలు పొందినట్టు సమాచారం.ఉల్సాయిపాలెం పరిధిలో గల సర్వే నెం.145లో రెవెన్యూ అధికారులు కొంతమందికి పట్టాలు ఇచ్చారు. దీంతో కొద్ది రోజుల కిందట స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోకు ఫిర్యాదు చేసేందుకు రైతులు రాగా.. రెవెన్యూ సిబ్బంది "మీ సమస్యను పరిష్కరిస్తాం" అని చెప్పి వారిని అక్కడ నుంచి తీసుకెళ్లినట్టు సమాచారం. అనధికారికంగా పట్టాలు పొందిన వారి నుంచి వేలాది రూపాయలు రెవెన్యూ అధికారులు దండుకున్నట్టు ఆరోపణలున్నాయి.

ఫిర్యాదులు, ఉద్యమాలు చేసినా ఫలితం శూన్యం

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దామరచర్ల మండల పరిధిలోని పలువురు సామాజికవేత్తలు రెవెన్యూ ఉన్నతాధికారులకు, లోకాయుక్తకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాపై సమగ్ర విచారణ చేపట్టి ఆ భూములను కాపాడి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడుతాం
శ్రీనివాస్ ఆర్డీవో, మిర్యాలగూడ

ప్రభుత్వ అసైన్డ్ భూములను ఎవరు ఆక్రమించుకున్నా ఉపేక్షించేది లేదు. ఇప్పటికే ప్రభుత్వ భూములపై సర్వే చేస్తున్నాం. ఆక్రమణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. లోకాయుక్తకు ఫిర్యాదులందాయి. అక్రమార్కులు ఎవరున్నా ఊరుకోబోం.

రాబోయే ఒలింపిక్సే లక్ష్యం

- స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకే అన్ని క్రీడా విభాగాలు, శిక్షణా సంస్థలు
- క్రీడలకు కేంద్ర బిందువుగా, యంగ్ ఇండియా బ్రాండ్‌గా తెలంగాణ : ఉన్నతాధికారులతో సీఎం రేవంత్
- ఒలింపిక్స్‌ను నిర్వహించే స్థాయికి హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని వ్యాఖ్య



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలోని అన్ని రకాల క్రీడలను, వాటి శిక్షణా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకే (ఒకే గొడుగు కిందికి) తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా ప్రతీ క్రీడకూ ప్రాధాన్యతనిస్తామని ఆయన తెలిపారు. దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా మారాలని ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై వారితో చర్చించారు. ఫోర్త్ సిటీలో భాగంగా నిర్మించబోయే క్రీడా విశ్వవిద్యాలయం ఏ విధంగా ఉండాలనే దానిపై సమాలోచనలు చేశారు.

మనదేశంతోపాటు తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు, మన శరీర నిర్మాణ తీరుకు అనువైన క్రీడలను, వాటిపై ఉత్సాహం ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా రేవంత్ సూచించారు. దశాబ్దాల క్రితమే ఆఫ్రో-ఏషియన్, కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌ను భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు వేదికగా మార్చాలని అన్నారు. హైదరాబాద్‌లో ఒలింపిక్స్‌ను నిర్వహించడమే కాకుండా ప్రతీ క్రీడలో మన క్రీడాకారులకు పతకాలు దక్కేలా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. అందులో మన స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడాకారులు కచ్చితంగా ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం వారికి నిపుణులతో శిక్షణనిప్పిస్తామని తెలిపారు. తద్వారా ఒలింపిక్స్‌లోని రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, జావెలిన్ త్రో, హాకీ తదితర క్రీడల్లో రాణించే విధంగా వారిని తయారు చేస్తామని చెప్పారు. అందుకనుగుణంగా స్పోర్ట్స్ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించాలని దిశా నిర్దేశం చేశారు.

విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాలు, వారికి ఏయే ఆటలపై మక్కువుందనే విషయాలను గుర్తించాలంటూ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సూచించారు. అలాంటి పిల్లలకు శిక్షణనిచ్చేందుకు వీలుగా ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆయా పాఠశాలల్లో చదువు కంటే ఎక్కువగా క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ఇటీవల ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన దేశాలు, క్రీడాకారుల వివరాలను సేకరించి, వారు పతకాల సాధనకు శ్రమించిన తీరును, ఆయా దేశాలు వారిని ప్రోత్సహించిన తీరును, ఇచ్చిన శిక్షణ తదితరాంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా అనే పేరును పెట్టామని, స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా అదే పేరును ఖరారు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే సమీకృత పాఠశాలలకు కూడా యంగ్ ఇండియా స్కూల్స్ అనే పేర్లనే పెడతామని తెలిపారు. ఈ రకంగా ప్రతీ విషయంలోనూ తెలంగాణ యంగ్ ఇండియాకు బ్రాండ్‌గా మారాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యాల్లో తెలంగాణ ఒక శక్తిమంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలంటూ సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.



ఆల్‌రౌండర్లు కీలకం

భారత్‌తో టెస్టు సిరీస్‌పై పాట్ కమిన్స్

సిడ్నీ (ఆస్ట్రేలియా) : ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా మళ్లీ అగ్రస్థానంలోకి చేరుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 2023 వన్డే వరల్డ్‌కప్, 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సహా 2021 టీ20 ప్రపంచకప్‌ను కంగారూలు కైవసం చేసుకున్నారు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్‌లో వరుసగా ఐసీసీ టైటిళ్లు సాధించిన ఆస్ట్రేలియా ఆధిపత్యం నిరూపించుకుంది. కానీ, గత పదేండ్లలో ఆస్ట్రేలియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందని ద్రాక్షగా మిగిలింది. 2014లో చివరగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌పై పట్టు సాధించలేదు. ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌లోనూ పైచేయి సాధించినా.. భారత్‌ను టెస్టు ఫార్మాట్‌లో ఓడించటం కంగారూలకు కత్తి మీద సాముగా తయారైంది.

ఈ ఏడాది నవంబర్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. భారత్, ఆస్ట్రేలియా తొలిసారి టెస్టు సిరీస్‌లో ఐదు టెస్టుల్లో పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు వరుసగా భారత్‌తో టెస్టు సిరీస్ సవాల్‌పై పెదవి విప్పుతున్నారు. గతంలో క్రికెటర్ల మధ్య సిరీస్ ముంగిట మాటల యుద్ధం కనిపించగా.. ఇప్పుడు భిన్నంగా ఆసక్తికర అభిప్రాయాలు, అంచనాలను పంచుకుంటున్నారు. ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సైతం చేరారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాట్ కమిన్స్ రానున్న బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌పై ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

గ్రీన్, మార్ష్ అదనపు బలం! : 'జట్టులో ఆల్‌రౌండర్లు ఉండటం అతిపెద్ద అనుకూలత. నిజానికి ఆల్‌రౌండర్లను మేము అనుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ఉపయోగించలేదు. గత రెండు టెస్టు సీజన్లలో మ్యాచులు కాస్త తేలిగ్గానే సాగాయి. కానీ ఈ వేసవి అందుకు భిన్నంగా ఉండబోతుంది. కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ నుంచి మరింత ఎక్కువగా ఆశించనున్నాం. నిజానికి కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ బ్యాటింగ్ నైపుణ్యంతోనే తుది జట్టులో నిలువగలరు. ఈ ఇద్దరు జట్టులో ఉండటం మాకు అదనపు బలం. కామెరూన్ గ్రీన్ కెరీర్‌ను బౌలర్‌గానే మొదలెట్టాడు. కానీ టెస్టుల్లో మెగా స్పెల్స్‌లో బౌలింగ్ చేయలేదు. ఈ సీజన్‌లో కామెరూన్ గ్రీన్‌పై కాస్త ఎక్కువ ఆధారపడనున్నాం. తుది జట్టులో టాప్-6 ఆటగాళ్లు బ్యాటింగ్ నైపుణ్యంతో చోటు సాధిస్తారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నాథన్ లయాన్ జట్టులో ఉండటం మా అదృష్టం. అతడు మెజార్టీ ఓవర్లు వేయగల సమర్థుడు. జట్టుకు ఐదో బౌలింగ్ ఆప్షన్ ఉండటం.. వ్యత్యాసం చూపిస్తుంది. కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ రూపంలో మాకు ఆరు బౌలింగ్ ఆప్షన్లు ఉండనున్నాయి' అని పాట్ కమిన్స్ అన్నాడు.

గత సీజన్‌లో ఆస్ట్రేలియా ఆడిన టెస్టులు ఎక్కువగా నాలుగు రోజుల్లోపే ముగిశాయి. పేస్ ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటంతో ప్రధాన పేసర్లపై పని భారం గణనీయంగా తగ్గింది. మిచెల్ స్టార్క్, జోశ్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్‌లు ప్రతి టెస్టులోనూ ఆడగలిగారు. పాకిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లపై పేస్ ఆల్‌రౌండర్లను ప్రయోగించిన ఆస్ట్రేలియా.. ప్రధాన పేస్ దళం ఫిట్‌నెస్‌ను కాపాడుకుంది. భారత్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా ఇదే ఫార్ములా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్‌లు పేస్ బాధ్యతలు పంచుకుంటే.. ముగ్గురు ప్రధాన పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్‌లు ఐదు టెస్టుల్లోనూ ఉత్సాహంగా బరిలోకి దిగేందుకు అవకాశం ఉంటుంది.

ట్రిపుల్ తలాక్ నేరమే

- చట్టం తీసుకురావడం సరైనదే : సుప్రీంలో సమర్థించుకున్న కేంద్రం



న్యూఢిల్లీ : మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడాన్ని సుప్రీం కోర్టులో ప్రభుత్వం సమర్థించుకుంది. ముస్లిం భర్తలు తమ భార్యలను అన్యాయంగా వదిలివేయడాన్ని ఈ పద్ధతి చట్టబద్ధం చేస్తోంది. వ్యవస్థాగతం చేస్తోంది, ఇదేమీ ఇస్లామిక్ కాదు, చట్టబద్ధమైనది కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 433 పేజీల కౌంటర్ అఫిడవిట్‌ను కేంద్రం కోర్టులో దాఖలు చేసింది. ట్రిపుల్ తలాక్ ఏకపక్షంగా వుంటుందని షాయారా బానో కేసులో 2017లో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేసింది.

మూడుసార్లు తలాక్ అని చెప్పి ఒక మహిళకు విడాకులు ఇవ్వడమనేది ప్రయివేటుగా జరుగుతున్న తప్పు కాదు, బహిరంగంగా జరుగుతోంది. దీనివల్ల మహిళలు హక్కులు దెబ్బతింటున్నాయి. వివాహ వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని ప్రభుత్వం పేర్కొంది. దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ నేర భావన కూడా మారుతోందని కేంద్రం పేర్కొంది. ఎలాంటి చట్టబద్ధ లేదా మత బద్ధత లేని ఈ పద్ధతి వివాహితులైన ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపుతోందని, ఇది నేరమని 2019లో తీసుకువచ్చిన చట్టం పేర్కొంటోంది. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు కావాలంటే ప్రభుత్వం క్రిమినల్ చట్టాన్ని ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది. వివాహాలు పర్సనల్ లా కిందకు వస్తాయనడంలో ఎలాంటి ప్రాతిపదిక లేదు. సాధారణ క్రిమినల్ చట్టం వర్తింపు నుండి కూడా వాటిని మినహాయించారు. వివాహమనేది సామాజిక వ్యవస్థ. దీన్ని పరిరక్షించడంలో ప్రభుత్వానికి ప్రత్యేక ప్రయోజనం వుంటుందని కేంద్రం పేర్కొంది. క్రిమినల్ చట్టానికి సంబంధించిన ఇతర సాధనాలు అంటే ఉదాహరణకు గృహ హింస చట్టం, వరకట్న నిషేధ చట్టం వంటి వాటిని ఉపయోగించి వివాహాల సుస్థిరతను ప్రభుత్వం కాపాడవచ్చని కేంద్రం వాదించింది.

ట్రిపుల్ తలాక్ విధానం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయనందున దానిని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదన్న పిటిషన్‌పై కేంద్రం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

మహ్మద్ షమి అవుట్?

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు అనుమానం



బెంగళూర్ : భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి స్వదేశీ సీజన్‌లో తొలి టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు!. చీలమండ గాయానికి శస్త్రచికిత్స అనంతరం బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్న మహ్మద్ షమి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఎన్‌సీఏ వర్గాలు తొలుత షమి బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు సిద్ధంగా ఉంటాడని ఆశించారు. సెప్టెంబర్ 19న కాన్పూర్‌లో, అక్టోబర్ 6న గ్వాలియర్‌లో భారత్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ జరుగనుంది. కానీ టీమ్ ఇండియా మహ్మద్ షమి సేవలను కీలక ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో వినియోగించుకోవాలని అనుకుంటుంది. అక్టోబర్ 16న న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మహ్మద్ షమి బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ నవంబర్ 22న పెర్త్ టెస్టుతో ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు అవసరమైతే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీలోనూ బరిలోకి దిగేందుకు మహ్మద్ షమి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అమన్ వరల్డ్ నం.2



న్యూఢిల్లీ : భారత రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్ పతక విజేత అమన్ షెరావత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమ స్థానం సాధించాడు. మెన్స్ ఫ్రీ స్టయిల్ 57 కేజీల విభాగంలో ఒలింపిక్ కాంస్య పతకం సాధించిన అమన్ షెరావత్.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యూడబ్ల్యూ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఏకైక భారత రెజ్లర్‌గా నిలిచిన అమన్ షెరావత్ 51600 పాయింట్లు సాధించాడు. జపాన్ రెజ్లర్ 59000 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

నవచిత్రం

కమిటీ కుర్రోళ్ళకి మెగాస్టార్ ప్రశంసలు



నిహారిక, చిరంజీవి, యదు వంశీ

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.

ఈనెల 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని మంచి వసూళ్లను రాబడుతోంది. అలాగే ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ సినిమాకు సెలబ్రిటీల నుంచీ అభినందనలు దక్కుతున్నాయి. ఇప్పటికే మహేష్‌బాబు. రామ్ చరణ్, దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, సుకుమార్, క్రిష్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తదితరులు ఈ చిత్ర టీమ్‌ను అభినందించారు. తాజాగా చిరంజీవి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించి, ఎంటైర్ టీమ్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ,' సినిమా చాలా చక్కగా ఉంది. అందరూ కొత్త కుర్రాళ్లే. చాలా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ చాలా చక్కగా పండాయి. సినిమాను నేచురల్‌గా చిత్రీకరించటం ఎంటైర్ టీమ్ పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే, అది తెరపై కనిపించింది. రీజనబుల్ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు యదువంశీకి ప్రత్యేకమైన అభినందనలు. రీసెంట్‌గా విడుదలైన సినిమాల్లో ఇది ముందంజలో ఉంటూ మంచి వసూళ్లను రాబడుతోంది' అని అన్నారు.




రజనీకాంత్

అక్టోబర్ 10న రిలీజ్

రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'వేట్టైయాన్'. దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

బ్లాక్ బస్టర్ చిత్రాలు '2.0, దర్బార్, లాల్ సలామ్' వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా ఇది. అలాగే పేట, దర్బార్, జైలర్ చిత్రాల తర్వాత రజినీకాంత్, అనిరుద్ రవిచందర్ కలయికలోనూ రానున్న నాలుగో సినిమా కూడా ఇదే కావటం విశేషం. భారీతారాగణం కూడా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే 'అంధాకానూన్, గిరఫ్తార్, హమ్' సినిమాల తర్వాత రజనీకాంత్, అమితాబ్ కలిసి నటిస్తోన్న నాలుగో సినిమా ఇది కావడం మరో విశేషం. మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ హెడ్ జీకెఎం. తమిళ్ కుమరన్ ఆధ్వర్యంలో ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

వరల్డ్ ఆఫ్ వాసుదేవ్



కిరణ్ అబ్బవరం

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు.

ఈ పాట వాసుదేవ్‌గా నటిస్తున్న హీరో క్యారెక్టరైజేషన్‌ను ఆవిష్కరించింది. ఈ పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా, సామ్ సీఎస్ బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు.

'ఏ మొదలు తుదలు లేని ప్రయాణం. ఏ అలుపూ సొలుపు లేని విహారం. ఏ చెరలు తెరలు తెలియని పాదం..ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం, నిన్న మొన్న ఉన్న నన్ను చూశారా..వెన్ను దన్ను అంటూ ఏముంది. ఒంటరివాడినని అంటారా నాతో పాటు ఊరుంది...' అంటూ హీరో వాసుదేవ్ పాత్రను ప్రతిబింబిస్తూ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాట సాగటం విశేషం. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ కానుంది.



విజయేంద్రప్రసాద్, ఆకాష్ జగన్నాథ్

ఆకాష్ జగన్నాథ్ హీరోగా తల్వార్

హీరో ఆకాష్ జగన్నాథ్ నటించబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'తల్వార్'.

ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు.

రచయిత విజయేంద్రప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, హీరో కార్తికేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించబోతున్నారు. వారి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ - విఠల్, ఎడిటర్ - ఐల శ్రీనివాసరావు, సినిమాటోగ్రఫీ - త్రిలోక్ సిద్ధు, మ్యూజిక్ డైరెక్టర్ - కేశవ కిరణ్.

ప్రేక్షకుల్ని నవ్వించే పాత్ర చేశా..



రమ్య పసుపులేటి

రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. అంకిత్ కొయ్య రమ్య పసుపులేటి నాయకానాయికలు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రమ్య పసుపులేటి మీడియాతో ముచ్చటించారు.

నాకు నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి యాడ్స్ చేస్తున్నాను. అనుష్క 'పంచాక్షరీ'లో బాలనటిగా చేశా. మహేష్ బాబు స్పైడర్‌లోనూ ఓ రోల్ చేశా. ఆ తర్వాత చదువుకోవాలని గ్యాప్ తీసుకున్నాను. ప్రజలకు నేను బాగా రీచ్ అవ్వడానికి ఇన్‌స్టాగ్రామ్ హెల్ప్ అయ్యింది. దర్శకుడు లక్ష్మణ్ కార్య నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశారట. ఆడిషన్‌లో నా పెర్ఫార్మెన్స్ నచ్చడంతో ఎంపిక చేశారు. చాలా రోజుల తర్వాత మంచి అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యాను. నవ్వించడం కష్టం. ప్రేక్షకుల్ని నవ్వించగలిగితే క్యారెక్టర్ పండినట్టు. ఇందులో నా పాత్ర ద్వారా నవ్వించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన వాళ్లు అందరికీ నా రోల్ బాగా నచ్చుతుంది. ట్రైలర్ చూస్తే గ్లామర్, ట్రెడిషనల్... రెండు విధాలుగా కనిపిస్తా. 'మేడమ్ సార్ మేడమ్' సాంగ్ చూస్తే... నన్ను అన్ని విధాలుగా చూపించారు. నేను 18 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి రోల్ చేశా. క్యూట్ అండ్ క్రింజ్ లవ్ స్టోరీ ఉంటుంది. గ్లామర్, ట్రెడిషనల్... రెండు విధాలుగా కనిపిస్తా. ఇందులో నేను బబ్లీ, క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయిని. కొంచెం తింగరితనం ఉంటుంది. కానీ, చాలా నవ్విస్తా. అంకిత్ కొయ్య వెరీ అమేజింగ్ కో యాక్టర్. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా బావుంటాయి. రావు రమేష్, ఇంద్రజ వంటి సీనియర్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని రమ్య పసుపులేటి చెప్పారు.

నా ఫేవరేట్ నా పెళ్ళాం..



సుహాస్, సంగీర్తన

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి 'నా ఫేవరేట్ నా పెళ్లాం' సాంగ్‌ను లాంచ్ చేశారు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు.

నిర్మాత హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, 'యూనిక్ పాయింట్‌తో రాబోతున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ప్రతీ భర్త తన భార్యకు డేడికేట్ చేయాల్సిన పాటే ' అని అన్నారు. 'ఈ స్టోరీని నాకు వినిపించిన హర్షిత్, హన్షితకి, జీవితంలో మరచిపోలేని సినిమా ఇచ్చిన మా డైరెక్టర్‌కి థ్యాంక్స్' అని హీరో సుహాస్ చెప్పారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ,'మిడిల్ క్లాస్ అబ్బాయి.. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు వద్దనుకుంటాడు. ఎందుకు పిల్లలు వద్దనుకుంటున్నాడు అనేదే ఈ కథ. డైరెక్టర్ తన రియల్ లైఫ్‌లో చూసిన ఇన్సిడెన్స్‌ను బేస్ చేసుకుని కథను రాశారు. సినిమా చూశాను. ఓ మంచి సినిమాను మీరు చూడబోతున్నారనే నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు.

హిట్ జంటతో క్రైమ్ కామెడీ థ్రిల్లర్



శివాజీ, లయ

శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా శివాజీ, లయ హీరో, హీరోయిన్లుగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమాతో సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాకి నిర్మాత కూడా శివాజీ కావడం మరో విశేషం. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు, దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని అందుకోగా, ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి శ్రీను చేశారు.

గతంలో శివాజీ, లయ జంటగా కలిసి నటించిన 'మిస్సమ్మ', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అదిరిందయ్యా చంద్రం' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే ట్యాగ్‌ని కూడా అందించాయి. మళ్ళీ వీరు జంటగా నటించనుండటంతో అటు పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ఈ నెల 20 నుండి ఈ చిత్ర రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Printed and Published by Nandayala Narsimha Reddy On behalf Of Navatelangna Printers Private Limited, Printed At Navatelangana Printers Private Limited, Laxmidas Bhavan, Phase-2, Plot No. 8&9, Surana X Road, Near Mint Compound, Ida, Charlapally, Medchal-Malkajgiri District-500051, Published At Navatelangana Printers Private Limited, Laxmidas Bhavan, Phase-2, Plot.8&9, Surana X Road, Near Mint Compound, Ida, Charlapally, Medchal-Malkajgiri District-500051, Telangana State, Editor : R.Sudha Bhaskar. TELTEL/2015/60815